Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 24

(Jan. 26, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 24

(Jan. 26, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

స్వాతంత్ర్య దినోత్సవ సంచిక



కదలండి!

పోలూరి ఆంజనేయప్రసాద్

★

అభ్యుదయం
తుపానుగా
కదిలిన విప్లవ దేశం....
అది జానిస కంటి మంట
లెగసి తుపాకుల నెదిర్చి
ప్రళయానికి
విలయానికి
మరో కొత్తలోకానికి
రాచబాట
భరతావని
పీడితుల 'నగారా' మ్రోత!

తమ తాతలు, తమ తండ్రులు
తారకలై కనిపిస్తే
తమ పొలాల వరి కంకులు
తలలు వంచి దుఃఖిస్తే
తమ పశువుల కట్లు త్రెంచి
తలొక దారి పట్టిస్తే
తమ యువతుల కన్నీళ్ళే
దక్ష యజ్ఞములు చేస్తే
భరతావని గడ్డమీద
చలి పిడుగులు గర్జించెను....
భరతావని గడ్డమీద
మర తుపాకి వెనుదిరిగెను....

ఇక దోపిడి, ఇక పీడన
ఇక చాకిరి సాగవనీ
సంఘాలుగ దైనమైట్లు
సాగె ప్రజా వెల్లువలై....
ప్రతిరోజూ బిగించినది
ప్రతిఘటించి తన పిడికిలి....
ఇక లేవండిక లేవండిక
జగత్తు ప్రసవించెను....
ఇక పీడిత తాడితులకు
ఉరికుచ్చులు తెగిపోయెను....
ఇక కార్మిక కర్షకులకు
వేగుజుక్క కనిపించెను

ముట్టడించి ప్రతి గ్రామం
పట్టుకోను నాయకులను....
నిలువుగుడ్లు పడిపోయెను....
మిలిటరీల 'ట్రిగ్గర్లకు'....
నాయకులను చూపమనీ
మరుగులేవొ చెప్పమనీ....
మానవతుల సౌశీల్యం
కీచకులకు పాచికలా!
పసిబిడ్డల చిరుబుగ్గలు
డాయెనెట్ల కొలిపిడియా!

నీచులార!
రేచులార!
రాచరికపు సుడిగుండం
సుళ్ళల్లో సరిగెత్తే
మరోరోజులిక రావోయ్!
ఇకరావిక
ఇకరావిక
నరరక్తంపారించే
యువరక్తం చిందించే
స్వర్లోకం పడగొట్టే
మహోదయం అరికట్టే
మధుకలశం భేదించే
నందనవని పెకలించే
హిరణ్యాక్షి కోరల్లో
పడి నలిగిన
నెత్తుటి రోజులు....

ఓస్వతంత్ర యోధులార!
నాకన్నుల పాపలార!
మీకండలు హిమాలయం
తుదిశిఖరం కదిలించెను
మీస్వేదం మహానదికి
ఉప్పొంగులు కల్పించెను
కదలండిక
ప్రజాశత్రువుల
పదును కత్తు లెదిరించను....
కదలండిక
మరతుపాకి
కెదురురొమ్ము చూపించను
కదలండిక ధనంజయుని
గాండీవం సంధించను!
మీసమాధి మృత్తికకై
నాశిరస్సు బలియిస్తా
మీస్వతంత్ర గీతానికి
నాకంఠం కృతియిస్తా!

ఎవరండీ?

"గంగినేని"

★

చరిత్ర చూపే సత్యంచూడని
ఏటివెల్లువకు ఎదురీదే
కాలానికి కట్టలు పోసే
గగనానికి నిచ్చెనవేసే
ముందుకాళ్ళు వెనుకకండ్ల—
ఈదేశయాత్రికు లెవరండీ?
జైళ్ళల్లో చెప్పిందొకమాట
ప్రజల్లో చెప్పేదిమరోమాట
తమ్ములపై హింసాకాండ
శత్రువుతో సత్యా-హింసలు
ఏ ఎండకు ఆగొడుగుపట్టే
మనదేశ నాయకు లెవరండీ?
తల్లిరొమ్ము గుద్దే తనయులు
పిల్లికిగంట కట్టే ఎలుకలు—
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం
తేవాలని తెప్పించాలని
గుసగుసలాడే జాతీయ
నాయకు లెవరండీ? వా రెవరండీ??
పీడిత జగత్తు ప్రసవించిన
బోల్షివిక్కును పొడిచేయను
తుడిచేయను ప్రపంచమంతా—

హిట్లరు ముస్సోలినీ టోజోలు
ఇంకా ఎందరెందరో పోరాడి
చచ్చిపోయారు....ఆ కార్యం
నెరవేర్చను పూనిన మనదేశ
నాయకు లెవరండీ? వారెవరండీ
త్యాగులే దేశద్రోహులు
రాజులే దేశభక్తులని—
ఇస్తేవచ్చిన వచ్చే స్వాతంత్ర్యం
ఇలా తలంలో లేదంటే ఉందవి
తంత్ర మెరిగిన ముగ్గురు మంత్ర
కూష్మండు తెచ్చిన పాతకల్లునె
కొత్తకుండలో పోసుకవస్తే
నాలుక చాపిన నల్లదొరలెవరం
ఎవరండీ? మాతృ భారతి
దాస్యశృంఖలు తెంచేందుకు
ప్రాణాలను త్యాగంచేసే
ధీరులెవరండీ! రక్తంతో గంధ
పూసే వీరులెవరండీ?
తరతరాలుగా
దోచిన తెల్లప్రభుత్వం
కూల్చే దెవరం

ప్రజాశక్తి
కమ్యూనిస్టు దిన పత్రిక
సంపుటి 2] బెజవాడ 26–1–47 ఆదివారం [సంచిక

Microfilmed from photocopy
Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

చిన్న కథ

దొంగల కోపు

రామమోహన్

ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా ఏళ్ళక్రితం మన గోదావరి జిల్లాలోనే జరిగింది.

మీ రెన్నడేనా శబరినది పేరు విన్నారా? మన గోదావరి నదికి శబరి ఒక ఉపనది. సరిగ్గా ఆ నదివొడ్డున శీతారాంపురం అని ఒక పూరు ఉండేది. (బహుశా ఆ పూరు ఇప్పటికి కూడా వుండేవుంటుంది. ఇప్పటి మాట ఎల్లా వున్నా మాన కథ జరిగిననాటికి తప్పకుండా వుండేది.)

అవూరు చాలా అందంగా వుండేది. పూరి గుడిసె లయితేనేం ఎంతో నుభ్రంగావుండేవి ఇళ్ళన్నీ. ఊరుచుట్టూ మంచిమంచి పళ్ళ తోటలు వుండేవి. అక్కడా ఇక్కడా మంచి పంటపండే చేలుండేవి. శబరివొడ్డు భూములు మంచి సారవంతాలవి. కావలసినంత పంట పండేవి. శీతారాంపురంలో వాళ్ళు ఎప్పుడూ కరువుబాధ ఎరుగరు.

ఆ వూళ్ళో ప్రజలందరూకూడా రైతులే. కష్టపడి పని చేసుకొనేవారు. ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకొనేవారు. అన్నా, మామా అని పిలుచుకుంటూ ఎంతో కలిమిడిగా వుండేవారు.

పొలంపనులు లేనిరోజుల్లో, వెన్నెల వెలుతురున శబరినది ఇసకలో చెడుగుడి ఆడటం అంటే అవూరివాళ్ళకి ఎంతోసరదా. అల్లాగ వాళ్ళ తండ్రులు ఆడేరు. తాతలు ఆడేరు. ఇప్పుడు మనకథకాలంనాటి పడుచు వాళ్ళుకూడా ఆడేరు. పడుచువాళ్ళంతా ఆట ఆడుతూంటే వయస్సుమళ్ళిన వాళ్ళంతా చుట్టూ కూర్చుని హుషారు ఇస్తూండేవారు. ఆ విధంగా పెద్దవాళ్ళూ, పిన్నవాళ్ళూ ఆటల సరదాలో ప్రొద్దెగడిచిపోయిందికూడా తెలియకుండా గడిపేసేవారు.

ఇల్లా వుండగా ఏమయింది — ఒకరోజున ...

"ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నట్లు?"

అని వాళ్ళు రోజుకి వందసార్లు ప్రశ్నించుకొనేవారు. చేలగట్ల మీద, పొలంపొలాలవద్ద ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు కుశల ప్రశ్న ఇదే.

"మనం ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నట్లు?"

ఇంక లాభంలేదు. దొంగల్ని మన ఊరు దాకుండా కొట్టి తరిమివేస్తే తప్ప బ్రతుకలేము అని నిశ్చయించుకున్నారు. సై అంటే సై అనుకున్నారు. నెమ్మదిగా వూళ్ళో వున్నవాళ్ళందరికీ ఉప్పు అందించి, అంతా అమీతుమీ తేల్చుకోవాలని తయారవుతున్నారు.

ఈ సంగతి క్రమంగా పెద్దవాళ్ళ చెవిని పడింది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకొంటూన్న తమ సంతానం తమకు తెలియకుండా తన్నులాటకు తయారవటం వాళ్ళకి ఎంతో భయం కలిగించింది. ఇంకేముంది? ఎప్పుడు పెడబొబ్బలు. తమ పిల్లవాడు చచ్చిపోతాడేమోనని ఎవరితన్న వారికే భయం పట్టుకుంది. ప్రతివాళ్ళూ తమ కొడుకుల్ని కేకలువేశారు. కళ్ళనీళ్ళు పెట్టుకొని బ్రతిమలాడేరు. "మనకి ఎందుకొచ్చిన గొడవరా నాయనా? ఏదో పెద్దవాళ్ళం పీచేతిమీదుగా వెళ్ళిపోదా మనుకుంటూన్నాం. మమ్మల్ని మోసగించకు బాబూ" యని ఎంతో ఇదయ్యేరు.

పడుచువాళ్ళు తమ అభిప్రాయాలను తండ్రులకుచెప్పి ఒప్పించాలనుకున్నారు ...

అవుతుంది. ... ఇప్పుడంటారు ... కాని, ...

"ఇంతవరకూ ..."

స్వాతంత్ర్య దినోత్సవానికి మా కానుక

స్వదేశీ పరిశ్రమను బలపరచుట, స్వాతంత్ర్యముకోరే మనం కర్తవ్యము. నాణ్యత, చవక, ఆధునిక యంత్రములపై తయారైన

''లోటస్ బిస్కట్లు''

దిలోటస్ బిస్కట్ కంపెనీ, పోస్టుబాక్సు నెం. 16. బెజవాడ

మానవులకొరకై ప్రప్రథమంగా రేడియోను ప్రసాదించిన శాస్త్రవేత్త

మార్కొని

''జి. మార్కొని''

మార్కొని పోను రేడియోలు

''బ్యాటరీ రేడియోలు''

వివరాలకు:

రేడియో యెలక్ట్రిక్ కార్పొరేషన్

బెజవాడ

మదరాసు అండ్ దక్షిణ మహారాష్ట్ర రైల్వే

నోటీసు

అంతర్వేది (నరసాపూర్) రథోత్సవం

పాత ప్రభుత్వ ధోరణితోనే ప్రకాశంగారు పోతూడదు

పి. సి. జోషి ఖండన

బొంబాయి, జనవరి 25

కమ్యూనిస్టుపార్టీపై మద్రాసు ప్రభుత్వం అవలంబించిన దమననీతిని ఖండించుతూ అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి పి. సి. జోషిగారు ఇలా వ్రాసినారు.

"1929 లో కమ్యూనిస్టుపార్టీపై ప్రభుత్వం దండయాత్ర సాగించి మీరటు కుట్రకేసు పెట్టింది. 1934 లో కూడ కమ్యూనిస్టు పార్టీపై దెబ్బతీసి, చివరకు దానిని నిషేధించింది. ఈనాడు ఆంధ్ర, తమిళ, కేరళ రాష్ట్రాలలో కమ్యూనిస్టుపార్టీపై కొట్టిన పెద్ద దెబ్బ పైవాటితో పోల్చవచ్చు. ఆనాడు దెబ్బ తీసింది సామ్రాజ్యవాద నిరంకుశ ప్రభుత్వం, ఈనాడు కాంగ్రెసు మంత్రివర్గ హయాములో జరిగింది."

"బాధ్యతాయుత ప్రభుత్వం అధికారంలో ఉండగనే మద్రాసు గవర్నరు తన ప్రత్యేక అధికారాన్ని వినియోగించి రాష్ట్రంలో శాంతిని కాపాడేందుకని ఒక అర్డినెన్సును జారీ చేశాడు.

"ఈ అర్డినెన్సు ప్రచురించక పూర్వమే బెజవాడలో సోదాలు, అరెస్టులు జరిగినాయి.

"ఇవన్నీ శాసనసభ సమావేశంముందు జరిగినయి. మంత్రివర్గం అనుమతించిందో లేదో తెలియదు. శాసనసభ అనుమతించవలెనే వెరపులో గవర్నరు ఈ క్రమ మన్నారు. పోలీసు శాఖను మంత్రివర్గంనుండి వేరుచేశారు గవర్నరు. ప్రకాశంగారు నామకః పోలీసుశాఖ మంత్రిగాని, యదార్థానికి పోలీసుపై సర్వాధికారం గవర్నరు చేతులోనికి పోయింది. నేటివరకు ప్రధాని ప్రకాశం పోలీసు అత్యాచారాలన్నింటికి తలొగ్గి మిన్నకుండుట, సమర్థించుటవల్లనే నేడు గవర్నరు ఇంత ధైర్యంతో ప్రజా మంత్రివర్గాన్ని, శాసనసభను త్రోసిరాజని, యిలాంటి అర్డినెన్సును జారీ చేశాడు.

"కాంగ్రెసు సంస్థయొక్క పరువు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు నిలబెట్టదలచు ..."

ఈ దాడులు మన బలహీనతను చూపుతున్నాయి

మద్రాసు శాసనసభ అర్డినెన్సును రద్దుచెయ్యాలి

గురుస్వామి ఖండన

చక్కరయ్య చెట్టిగారి ఖండన

కాంగ్రెస్ నాయకులు వహానముద్ర వహించరాదు

సోదాలు, అరెస్టులపై

స్వాతంత్ర్య దినోత్సవం జయప్రదంగా జరపండి!

- నేడు స్వాతంత్ర్య దినోత్సవం
- స్వాతంత్ర్య శపథం పూనండి
- కమ్యూనిస్టుపార్టీపై గావించిన దాడులను ఖండించండి

థాకిన్‌సో అరెస్టు

బర్మాలో బ్రిటిష్ కుట్ర సాగుతూనేవుంది

మీటింగులపై నిషేధం

పుదుచ్చేరిలో ప్రదర్శనం

రాజ్యాంగసభ సలహా సంఘం ఎన్నిక

ప్రజాతంత్ర పద్ధతులపై జరుగలేదు

మీరిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి

బ్రిటిష్ - బర్మా చర్చలు విఫలమైనాయా?

సెలవు

26న స్వాతంత్ర్యదినోత్సవం సెలవు. 27 న 'ప్రజాశక్తి' వెలువడదు.

మరొక యుద్ధభయం లేదు

రూజ్వెల్టు కొడుకుతో స్టాలిన్

మాస్కో, జనవరి 23

వెనుకటి అమెరికా అధ్యక్షుడయిన రూజ్వెల్టుగారి కొడుకు ఎలియట్ రూజ్వెల్టు అగ్రరాజ్యత్రయ సమావేశాల్లో తండ్రికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశాడు. రూజ్వెల్టు తన భావాలన్నిటినీ ఇతనికి వెల్లడిచేసేవాడు. లోగడ 2 వ రంగాన్ని తొందరగా ప్రారంభం చేయడానికి రూజ్వెల్టు ఎంత తహతహలాడాడో, చర్చిల్ ఎలా అడ్డుతగిలాడో వివరిస్తూ ఎలియట్ ఈ మధ్య కొన్ని వ్యాసాలు ప్రకటించాడు. అమెరికా ప్రభుత్వ ప్రస్తుత సామ్రాజ్యవాద ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారిలో ఎలియట్ రూజ్వెల్టు ఒకడు.

డిసెంబరు 21వ తేదీని ఎలియట్ రూజ్వెల్టు, అతని భార్య మాస్కోలో స్టాలిన్‌ను కలుసుకున్నారు.

అప్పుడు జరిగిన ప్రశ్నోత్తరాలను సోవియటు వార్తాసంస్థ 'టాస్' వివరంగా ప్రకటించింది.

ఎలియట్ – ఈ ప్రపంచంలో అమెరికా లాంటి ప్రజాతంత్ర దేశమూ, సోవియటు లాంటి కమ్యూనిస్టు ప్రభుత్వమూ, ఒకరి రాజకీయ విషయాల్లో ఒకరు జోక్యం కలిగించుకోకుండా ఉండడం సాధ్యమా?

స్టాలిన్ – తప్పకుండా సాధ్యమే. అది తెలివయిన పనికూడా. ఆచరణకు అందుబాటులో ఉంది. అతి క్లిష్టమైన యుద్ధ పరిస్థితుల్లో ఈ రెండుదేశాలూ శత్రువును ఓడించుటకు ఏకం ఏకం కలవడానికి ప్రభుత్వ సిద్ధాంతాల్లో భేదాలు అడ్డురాలేదు. ఇప్పుడు శాంతి సమయంలో ఆ సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం ఇంకా ఎక్కువ సాధ్యం.

ఎలియట్ – మిత్రరాజ్య సమితి జయప్రదం కావడానికి ఆ సంస్థ ప్రధానసూత్రాలు, ఆశయాల విషయంలో బ్రిటన్, అమెరికా, సోవియటు దేశాలకు ఒడంబడిక కుదరడం ముఖ్యం అని మీ అభిప్రాయమా?

స్టాలిన్ – నా అభిప్రాయం అదే. అనేక విషయాల్లో మిత్రరాజ్యసమితి భవిష్యత్తు ఈ మూడు రాజ్యాలమధ్య సామరస్యంపై ఆధారపడివుంది.

ప్రపంచవ్యాపారం విస్తరించాలి

ఎలియట్ – అమెరికా, సోవియట్లమధ్య ముడిపదార్థాల, పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన సరకుల, వ్యాపారాన్ని ఇంకా విస్తరింపచేస్తూ ఒక ఆర్థిక ఒడంబడిక చేసుకోవడం ప్రపంచశాంతికి బాగా ఉపయోగపడుతుందని మీరనుకుంటారా?

స్టాలిన్ – ప్రపంచశాంతికి అది ముఖ్యమనే నేనూ అనుకుంటాను. మొత్తంమీద ప్రపంచవ్యాపారం విస్తరింపడం అమెరికా, సోవియట్లమధ్య సత్సంబంధాలేర్పడ్డానికి ఉపయోగపడుతుంది.

ఎలియట్ – ఏదేశాల మధ్యనైనా సంఘర్షణ శాంతికి ప్రమాదం కలిగినట్లయితే, వెంటనే జోక్యం కలిగించుకొని శాంతిని కాపాడ్డం కోసం భద్రతాసంఘం, మిత్రరాజ్యాలన్నిటి సైనికదళాలను కలిపి ఒక అంతర్జాతీయ పోలీసు బలగాన్ని వెంటనే నిర్మించడానికి మీ రనుకూలమేనా?

స్టాలిన్ – ముమ్మాటికి అనుకూలమే.

తనిఖీ, కంట్రోల్లు

ఎలియట్ – అటంబాంబుపై కంట్రోలు ఉండాలని మీరంటున్నారు. అలాంటప్పుడు అప్పరకాల ఆయుధాలను గురించిన పరిశోధన, ఉత్పత్తిపైనా, అణుశక్తిని శాంతి పద్ధతుల్లో ప్రయోగించడంపైనా తనిఖీ, కంట్రోల్లు ఉండవద్దా? ప్రత్యేకంగా రష్యా ఈ సూత్రానికి అంగీకరిస్తుందా?

స్టాలిన్ – ఇతరదేశాలపై ఎలాంటితనిఖీ, కంట్రోల్లు ఉండాలని నిర్ణయిస్తామో, అవి రష్యాకుకూడా వర్తించాలి, అందుకు సందేహములేదు. మిత్రరాజ్యాలమధ్య సరిసమాన పరోధాను కోరుతున్నప్పుడు ఈ విషయంలో రష్యాకుమినహాయింపులుండవు. (ఈజవాబును స్టాలిన్ నిస్సంకోచంగా చెప్పాడని ఎలియట్ అన్నాడు)

మూడురాజ్యాల నాయకుల సమావేశాలు అవసరం

ఎలియట్ – ఈనాడు శాంతికి భంగకరంగా ఉన్న అంతర్జాతీయ సమస్యల నన్నిటినీ చర్చించడానికి అట్లీ, ట్రూమన్ మీరూ సమావేశం అయితే బాగుంటుం దనుకుంటారా?

స్టాలిన్ – ఒక్క సమావేశం కాదు. అలాంటివి చాలా జరగాలి. ఎన్ని జరిగితే అంత ఉపయోగం ఉంటుంది.

ఎలియట్ భార్య – అలాంటి సమావేశాలవల్ల ఈమూడు ప్రభుత్వ ప్రతినిధివర్గాల మధ్య సన్నిహిత సంబంధాలేర్పడగలవా? యుద్ధకాలంలో జరిగిన సమావేశాలవల్ల అలాంటి ఫలితం కలిగిందా?

స్టాలిన్ – అందుకు సందేహం లేదు. యుద్ధకాలంలోని సమావేశాలవల్ల అలాంటి సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి.

రూజువెల్టు సంపాదించిన ప్రతిష్ఠను ట్రూమన్ గంగపాలు చేశాడు

ఎలియట్ – అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీవారు గెలిచారంటే, అమెరికా ప్రజలు రూజ్వెల్టు సిద్ధాంతాలను విసర్జించారని మీరనుకొంటారా?

స్టాలిన్ – నాకు మీదేశపు అంతరంగిక విషయాలంతగా తెలియవు. కాని, రూజ్వెల్టు సంపాదించిన నైతిక ప్రతిష్ఠను, సాధించిన రాజకీయ ప్రయోజనాలను ఇప్పటి అమెరికా ప్రభుత్వం గంగపాలు చేస్తూందని నేననుకుంటున్నాను. రిపబ్లికన్లు గెలవడానికి ఇదే కారణం.

మరొక యుద్ధ భయం లేదు

ఎలియట్ – రూజ్వెల్టు చనిపోయినతర్వాత అమెరికా-రష్యాలమధ్య స్నేహసంబంధాలు తగ్గి, విభేదాలు పెరగడానికి కారణమేమిటంటారు?

స్టాలిన్ – రష్యా-అమెరికా ప్రజలమధ్య సంబంధాన్ని మనసులో పెట్టుకొని మీరీప్రశ్న వేసినట్లయితే, వారిమధ్య స్నేహభావం ఏమాత్రం తగ్గలేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పైగా అది పెరిగింది. ఈ రెండు దేశాల ప్రభుత్వాల విషయమంటారా – అభిప్రాయ భేదాలేర్పడ్డాయి. ఈ ప్రభుత్వాల మధ్య సన్నిహితసంబంధాలు కొంతచెడ్డాయి. దానితో, ఇంకా చెడిపోతాయని కొంతమంది పని కట్టుకొని గోల ప్రారంభించారు. కాని ప్రపంచశాంతికి భంగం కలుగుతుందనీ, యుద్ధం వచ్చేస్తుందనీ గాభరా పడవలసిన కారణం నాకేమీ కనపడలేదు.

ఎందువల్లనంటే ఏ ఒక్క పెద్ద రాజ్యమూ తన ప్రభుత్వం యుద్ధంకోసం ఎంత ఉబలాటపడుతూన్నా, ఇంకొక దేశంమీదయుద్ధానికి కావలసిన పెద్దసేనను తయారుచేయగల స్థితిలోలేదు. ఈనాడు దేశంలో ప్రజల తోడ్పాటులేనిదే ఎవ్వరూ యుద్ధం చేయలేరు. యుద్ధం చేయడానికి ఈనాడు ఏదేశంప్రజలూ అనుకూలంగాలేరు. అన్ని దేశాల ప్రజలూ యుద్ధాలతో విసుగెత్తిపోయారు.

"పైగా, యుద్ధాన్ని సమర్థించుకోడానికి తగిన కారణాలేవీ లేవు. ఇదిగో దీనికోసం యుద్ధం చేస్తున్నామని ధీమాగా చెప్పుకోడానికేమీ ఏమీలేదు. అందువల్ల, మన రెండు దేశాలమధ్య సంబంధాలు నానాటికీ చెడిపోతున్నాయంటూ కొంతమంది అమెరికావారు చేస్తున్న గోల చూసి గాభరా పడవలసిన కారణం ఏమీలేదు. (ఈజవాబును స్టాలిన్ ఖచ్చితంగా చెప్పాడు.)

ఎలియట్ – మన రెండు దేశాల మధ్య సాంస్కృతిక, శాస్త్రీయ బోగట్టాలు ఇచ్చిపుచ్చుకోవడం విస్తారంగా జరపడానికి మీరు అనుకూలమేనా. విద్యార్థులను, చిత్రకారులను, శాస్త్రపరిశోధకులను, ప్రొఫెసర్లను ఒకరి దేశాలకొకరు పంపుకోవడం బాగుంటుందంటారా?

స్టాలిన్ – నేను దీనిని హృదయపూర్వకంగా కోరుతున్నాను.

ఎలియట్ – దూరప్రాచ్య (చైనా మొదలైన) దేశాల ప్రజలకు తోడ్పడ్డం గురించి సోవియటు, అమెరికాలు ఐక్య విధానాన్ని నిర్ణయించుకోవడం అవసరం కాదా?

స్టాలిన్ – ఇది సాధ్యమైతే చాల ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం. దూరప్రాచ్య సమస్యల విషయంలో ఐక్య పంథాను అనుసరించడానికి మా ప్రభుత్వం సిద్ధమే.

ఎలియట్ – అమెరికా, రష్యాల మధ్య అప్పులను గురించి ఒక పద్ధతిని నిర్ణయిస్తే, దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఉందంటారా?

స్టాలిన్ – అలాంటిపద్ధతి రెండుదేశాలకు తప్పకుండా శ్రేయస్కరంగా ఉంటుంది.

ఎలియట్ – జర్మనీలో తమ తమ ఆక్రమిత ప్రదేశాల్లో నాజీ నిర్మూలన కార్యక్రమాన్ని బ్రిటన్ అమెరికాలు పూర్తిచేయని పోవడం సోవియటుకు ఆందోళన కలిగిస్తున్నదా?

స్టాలిన్ – లేదు. కాని, అక్కడా కార్యక్రమం పూర్తికాకపోవడం మాకేమీబాగు లేదు.

స్టాలిన్ చాల ఆరోగ్యంగా ఉన్నాడని ఎలియట్ అన్నాడు.

అధికారం కాంగ్రెసుదైనా పెత్తనం పోలీసులదే

మద్రాసు విద్యార్థులపై లాఠీలు

మద్రాసు, జనవరి 24

మద్రాసు కాలేజీ విద్యార్థులు చాలమంది యీవేళ కూడా కాలేజీలకు వెళ్ళలేదు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జికి, పన్నెండుమంది విద్యార్థి నాయకుల అరెస్టులకు అసమ్మతిగా యీ సమ్మె జరుగుతోంది.

విద్యార్థి ప్రతినిధుల సమావేశమై ఈ క్రింది కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చే వరకూ కాలేజీలకు వెళ్ళకూడదని తీర్మానించారు.

1. అరెస్టుచేయబడిన విద్యార్థులను విడుదల చేయాలి.
2. సభలనూ, ప్రదర్శనలనూ నిషేధిస్తూ జారీచేయబడిన 144 వ సెక్షన్ ఉపసంహరించుకోవాలి.
3. పోలీసుల లాఠీచార్జిపై విచారణ చేయడానికి, అనధికార విచారణ జరపాలి.
4. విద్యార్థులనుండి కాంగ్రెసు జెండాను లాక్కున్న పోలీసు అధికారిపై తగుచర్య తీసుకోవాలి.

"తరువాత అరెస్టుచేయబడిన విద్యార్థులు బైలుమీద విడుదలచేయబడ్డారు. ఈనెల 27 వ తేదీని కేసు విచారణ జరుగుతుంది.

విద్యాశాఖామంత్రి అవినాశలింగంచెట్టియార్‌గారు యీవేళ ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళి, విద్యార్థులు క్లాసులకు వెళ్ళాలని ఉపదేశించారు.

తమిళనాడు కాంగ్రెస్ నాయకుని ఖండన

మద్రాస్, జనవరి 24

విద్యార్థులపై మద్రాస్ పోలీసుల [illegible] అత్యాచారాలను ఖండిస్తూ, తమిళనాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వి. యమ్. [illegible] క్రింది ప్రకటన చేస్తున్నారు:

"శాంతియుతంగా ఊరేగింపు జరుపుతూన్న విద్యార్థులపై లాఠీచార్జీలూ, బాష్పవాయుప్రయోగమూ విని, నేను చాలా [illegible] వడ్డాను. కాంగ్రెసుమంత్రివర్గంపదవిలో ఉన్నా, పోలీసుల నిరంకుశత్వం పాతపద్ధతిలోనే నడుస్తోంది. మంత్రివర్గం ఈ ఘటనంపై విచారణజరిపి, పోలీసుల దౌర్జన్యాలు తిరిగి జరక్కుండా తగిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను.

పంజాబులో లీగు నాయకుల అరెస్టు

లీగ్, ఆర్. యస్. యస్. వలంటీర్ సంస్థల నిషేధం

లాహోర్, జనవరి 24

క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆక్టుక్రింద పంజాబ్ ప్రభుత్వం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని (ఆర్. యస్. యస్.) నిషేధించింది.

ఈ ప్రకటన జరిగిన వెంటనే పోలీసులు, పై రెండు కార్యాలయాలను, ముఖ్యనాయకుల నివేశాలను సోదా చేశారు. ఈసోదాను నిరోధించిన పంజాబ్ లీగ్ అధ్యక్షుడు మామ్‌దాట్ నవాబు, ఇఫ్తికారుద్దీన్, ముంతాజ్ దౌల్తానా, బేగమ్‌షానవాజ్, సర్దార్ షౌకత్ హయత్‌ఖాన్ మొదలగు లీగునాయకులను అరెస్టు చేశారు.

ముస్లిం నేషనల్‌గార్డ్ ఆఫీసులో వేయి ఉక్కు శిరోకవచాలు దొరికాయి. కత్తి, బాకు, రివాల్వర్‌ల చిహ్నాలుగల్గిన వలంటీరు బాడ్జీలు కూడా దొరికాయి.

లీగ్ నాయకుల అరెస్టువార్త వినగానే, ముస్లిం ప్రదేశాలలో దుకాణాలన్నీ కట్టివేశారు. నగరంలో [illegible]ప్రాంతాలలో పోలీసు నిషేధాలను ఉల్లంఘించి ప్రదర్శనాలు జరిగాయి. ప్రదర్శనాలకు నాయకత్వం వహించినవారిని ప్రభుత్వం అరెస్టుచేసి, ప్రదర్శనలను చెదరగొట్టింది. 'ఖిజర్‌హయ్యత్ ముర్దాబాద్' అని ప్రజలు కేకలు వేశారు.

సాయంత్రం లీగునాయకులనుఅట్టిపెట్టిన పోలీసు స్టేషనుకు ఎదురుగా ముస్లింప్రజలు ప్రదర్శనలు చేశారు. పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజలను చెదరగొట్టారు. మొత్తం 60 మంది వర్కర్లను అరెస్టు చేశారు.

రాష్ట్రీయ సేవాసంఘానికిచెందిన 22 స్థలాలలోకూడా సోదాలుచేశారు. కాని, ఏమీ దొరకలేదు. అమృతసర్, ముల్తాన్, రావల్పిండి, ఫిరోజ్‌పూర్, జలంధర్‌లలోగూడా సోదాలు జరిగాయి.

ప్రభుత్వ ప్రకటన

పంజాబు ప్రభుత్వం ఈ చర్యలను సమర్థించుకుంటూ ఒక ప్రకటనచేసింది. నిషేధింపబడిన రెండు సంస్థలూ, ప్రజాశాంతికి భంగంకల్గించే ప్రయివేటు సైన్యాలను సమకూర్చుతున్నాయని, ఈ ప్రకటన తెలియజేసింది. ఏరాజకీయపార్టీపైన తాము చర్యలు తీసుకోవడంలేదనీ కూడా తన ప్రకటనలో ప్రభుత్వం తెలియజేసింది.

కార్పొరేషన్‌లో అభిశంసన తీర్మానం

లాహోర్, జనవరి 25

ముస్లింలీగ్ నాయకులపట్ల అసమ్మతి తెలియజేస్తూ తెచ్చిన అభిశంసన తీర్మానం లాహోర్ కార్పొరేషన్ సమావేశంలో నెగ్గింది.

కలకత్తా, బొంబాయిలలో హర్తాళ్

పంజాబ్ లీగు నాయకుల అరెస్టుకు నిరసనగా బొంబాయి ముస్లిములు 26 వ తేదీన హర్తాళ్‌చేశారు. రాష్ట్రమంతటాగూడ హర్తాళ్ జరుగుతుందని బొంబాయిరాష్ట్ర లీగ్ ప్రకటించింది. కలకత్తాలోకూడ ముస్లిమ్‌షాపులు మూసివేశారు. ఇస్లాం కాలేజివద్ద లీగ్ బహిరంగసభ జరిగింది.

లండన్ లీగ్ అసమ్మతి

లండన్, జనవరి 26

లండన్‌లోని లీగ్‌శాఖ పంజాబు అరెస్టులకు అసమ్మతి తెలియజేస్తూ ఒక తీర్మానం గావించింది.

ముస్లింనాయకుల ఖండన

పంజాబ్‌ప్రభుత్వ దమననీతిని ఖండించుతూ, పంజాబ్ లీగ్ నేషనల్‌గార్డ్ కమాండరు నవ్వాబ్ అమీర్ హుస్సేన్‌షా, కేంద్ర ప్రభుత్వసభ్యుడు అబ్దుల్ రాబ్‌నిష్తార్, చౌదరీ ఖలీకుజ్జమాన్ (అఖిలిండియా లీగ్ వర్కింగ్‌కమిటీ సభ్యుడు) కేంద్రప్రభుత్వ సభ్యుడు ఘజ్నఫర్ అలీఖాన్‌గార్లు ప్రకటనలు చేశారు.

ముస్లింస్త్రీల అరెస్టు

లాహోర్, జనవరి 25

ముస్లింలీగ్ అసెంబ్లీపార్టీ నేడు అసెంబ్లీ హాలులో రహస్య సమావేశం జరిపింది. ముందు కార్యక్రమం నిర్ణయించే విషయమై చర్చలు జరిగాయి. ఘజ్నఫర్ అలీకూడా హాజరయ్యారు.

ముస్లింస్త్రీల ఊరేగింపుపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పదుగురు స్త్రీలను అరెస్టుచేశారు. అసెంబ్లీహాలువైపు పోతున్న ముస్లిం విద్యార్థులపై లాఠీచార్జిచేసి చెదరగొట్టారు. పోలీసులు అసెంబ్లీహాలువద్ద కావలాకాస్తున్నారు.

నాయకుల అరెస్టుపై అసమ్మతిగా హర్తాళ్

ఢిల్లీ, జనవరి 26

రాష్ట్రీయస్వయం సేవాసంఘం, ముస్లిం నేషనల్‌గార్డులను నిషేధించి, పంజాబు ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసినందుకు అసమ్మతి తెలుపుతూ నేడు ఢిల్లీలోనిహిందూ ముస్లిం దుకాణాలన్నీ మూయబడినాయి.

పాట్నాలోకూడ ముస్లిములు హర్తాళ్ చేశారు.

మద్రాసులో మహమ్మదీయ మహిళా కళాశాల విద్యార్థినులు 500 మంది సమ్మె చేశారు. ఇతర కాలేజీలోని ముస్లిం విద్యార్థులు తమ నాయకుల అరెస్టులకు అసమ్మతి తెలుపుతూ సమ్మెచేశారు.

సవరణ

25 వ తేదీ ప్రజాశక్తి సంపాదకీయం 5 వ పేరాలో శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు తమ ముఠావారితో మాట్లాడినది 21వ తేదీన అని పడింది. అది పొరపాటు. ఆ మాట్లాడినది 10 వ తేదీన. పాఠకులు ఆ విధంగాదిద్ది చదువుకొన ప్రార్థన.

— సంపాదకుడు

స్టేటు కాంగ్రెసులో అభివృద్ధినిరోధకులకు వ్యతిరేకంగా అతివాదుల పోరాటం

మహారాష్ట్రంలో నూతన చైతన్యం

(మా విలేఖరి)

స్టేటుకాంగ్రెసు బీదరు స్థాయిసంఘ సమావేశమునందు కాంగ్రెసుయందు జాతీయవాదులు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానానికి, మితవాదుల సవరణ నెగ్గటం, వర్కింగు కమిటీలో ఉన్న ఏగురు జాతీయవాది సభ్యులు మితవాదుల అభివృద్ధి విరోధక వైఖరికి నిరసన సూచకంగా రాజీనామాలు బెట్టడం మొదలగు విషయాలిదివరకే ప్రకటింపబడినవి.

మితవాదుల సవరణ వెనుకనున్న రహస్యం

అతివాదులచే ప్రవేశపెట్టబడిన రాజకీయ తీర్మానంలో "హైదరాబాదు భావి రాజ్యాంగ విధానం వయోజన వోటింగు ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగనిర్మాణ సభలో నిర్ణయింపబడాలి" అను భాగము ఉండగూడదను సంస్కరణ మితవాదులు ప్రవేశపెట్టి నెగ్గించుకున్నారు. ఈ సవరణ వెనుక ఒక రహస్యం లేకపోలేదు. సర్ మీర్జా ఇస్మాయిల్ హైదరాబాద్‌కు రాజ్యాంగసంస్కరణల ఇంకో కిస్తు నొసగుటకు ప్రభుత్వానికి సిఫారసు జేయుటకు త్వరలోనే ఒక కమిటీ నియమించ బోతున్నాడనియు ఆకమిటీలో స్టేటుకాంగ్రెసు మితవాది నాయకులు తమకుస్థానం కలుగజేసికొనుటకు తహ తహ పడుచున్నారనియు, ఒక ముఖ్య స్టేటు కాంగ్రెసునాయకుడు నాతో చెప్పాడు. సర్ మీర్జా, పండిత నెహ్రూతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలలోగూడా, రాజ్యాంగ సంస్కరణల కిస్తుత్వంలోనే ఇవ్వబడగలదని సూచన చేశాడు: మితవాద నాయకులు అతివాదుల తీర్మానమందలి వయోజన వోటింగుద్వారా ఎన్నుకోబడిన రాజ్యాంగ నిర్మాణసభ యను భాగం తాము సర్ మీర్జా నియమించే కమిటీలో ప్రవేశించు మార్గానికి అడ్డుతగులుతుందని గ్రహించి, దానిని వ్యతిరేకించారు.

బీదరు స్థాయిసంఘం తర్వాత ఇంకో వర్కింగుకమిటీ సభ్యుని రాజీనామా

బీదరు స్థాయిసంఘ సమావేశం అతివాదుల రాజీనామాల తర్వాత పరిస్థితులింకా ముందుకు పోయినవి. ఈ మధ్య స్వామీ రామానందగారి అనుచరుడు గాంధీవాదియైన శ్రీ ప్రాదేశాచారిగారు గూడా తమ వర్కింగ్‌కమిటీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు.

వీరు తమ రాజీనామాపై శ్రీ గోవిందదాసు, శ్రాఫు, బిందూ మొదలగువారు జూపించిన కారణాలే చూపించారు. వీరి రాజీనామాతో స్టేటుకాంగ్రెస్ యందలి అభివృద్ధినిరోధకులకు, అభివృద్ధికర జాతీయవాదులకు, మధ్య కలిగిన చీలిక సంపూర్ణమైందనియే భావించవచ్చును.

స్వామి రామానందతీర్థగారి భావివైఖరి

శ్రీ స్వామీరామానందతీర్థగారింకను స్టేటుకాంగ్రెసు అధ్యక్షులుగానే ఉన్నారు. వీరు ముందు ఏ వైఖరి అవలంబింపనున్నారో ఖచ్చితంగా జెప్పే అవకాశం లేనప్పటికి, నేటివరకు వీరు అతివాదుల వైఖరితోనే సానుభూతిగానున్నారు. ఫిబ్రవరి మాసం రెండోవారాన సమావేశమయ్యే స్టేటుకాంగ్రెసు స్థాయిసంఘ సమావేశమునందు, వీరు స్టేటుకాంగ్రెస్ పాలసీకి సంబంధించిన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని తెలియుచున్నది. అది స్టేటు కాంగ్రెసు జమీందారీ దోపిడీదార్లకు వ్యతిరేకంగా, పోరాటాలలో పాల్గొనుటకు హైదరాబాదు ప్రజలకే సంపూర్ణ అధికారం (Peoples' sovereignty) అను పాలసీని ఉద్ఘాటిస్తుంది. మితవాద నాయకులకు మెజారిటీ ఉన్న స్థాయిసంఘము, ఈ తీర్మానాన్ని నిరాకరిస్తే, స్వామీజీ అధ్యక్షపదవికి రాజీనామా పెట్టి, ఇతర అతివాదులతోబాటు అల్పసంఖ్య యందుండి పోరాడ నిశ్చయించారట. శ్రీ స్వామి రామానందతీర్థగారు, మితవాదులకు అతివాదులకు మధ్యనుండి రెండు గ్రూపులకు సమన్వయంగూర్చి తమ స్థానాన్ని నిలుపుకొని, ఇంతకాలం పోతారాయనునది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము.

అఖిల భారత సంస్థాననాయకుల వైఖరి?

శ్రీ స్వామి రామానందతీర్థగారు పరిస్థితులన్నియు పండిత నెహ్రూకు తెలియపరచి, వారి సలహాపొందుటకు. వారు ఈ సమస్యయందు జోక్యం కలుగజేసు...ని పరిష్కారం చేయుటకై కోరుటకు ఢిల్లీకి వెళ్ళారు. అఖిల భారత నాయకత్వం, ముఖ్యంగా పండిత నెహ్రూగారు తమ వైఖరిని బలపర్చుదురని అతివాదులు ఆశించుచున్నారు. ...తవాదులుగూడ అఖిలభారత కాంగ్రెస్ నాయకత్వం అవలంబించుచున్న "పోరాటము వద్దు" అను పాలసీ నాధారం...కొని, వారివద్ద తమ వైఖరికే అనుమతి లభిస్తుందని ఊహిస్తున్నారు.

ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్నారు

కొందరు కాంగ్రెసువాదులు ఈ ఇరు...లకు రాజీకుదర్చాలెనని ప్రయత్నినిస్తున్నప్పటికి, అంత సులభసాధ్యమగుట...ం. వీరి ప్రయత్న ఫలితంగా ఏదైన... కుదిర్నప్పటికీ, అది తాత్కాలిక...యు రాజకీయఐక్యత కాజాలదనియు ...స్థితులు తెలుపుచున్నవి. రాజకీయ...గా ఇరుపక్షాల మధ్య వున్న అఘా... పోయే అవకాశాలేమియు అగ...తూలేవు. ఇరుపక్షాలవారు రాబోవు ... కాంగ్రెసు ఎన్నికలలో పోరాడి ... కాంగ్రెసు సంస్థను స్వాధీనం చేసి..., విషయాన్ని నిర్ణయించుకొనుటకు ...పడుచున్నారు.

...తవాదులు తమ ప్రచారాన్ని ఆరంభించారు. ...రాష్ట్ర మితవాది నాయకుడగు కాశీనాథరావువైద్య గారు, తెలంగాణా యందలి జమిందారీవర్గంతోపాటు ...రాష్ట్ర ప్రాంతమందలి మరాఠా ...వర్గానికి చెందిన ముఖ్యనాయకులగు శ్రీ యుతులు, జాధవ్, ...న్, మొదలగువారిని తనముఠాలోనికి ... జేసికొనుటకు ప్రయత్నించి ...) వారిని పిలిపించి తన అభిప్రాయములో చేరుటకు కోరాడు.

...తివాదులు తనవర్గంవారిచ్చు వేల...క ద్రవ్యం వల్లనే మాసానికి 500రు॥ ...ం తీసికొని పనిచేయజాలుచున్నా...ప్రగల్భాలు కొట్టాడు. కాని వీరి ...పారలేదు. "కార్యకర్తలు తమ ...జన్ని అర్పించి త్యాగంచేసి పని ...స్తారు. మీరు త్యాగం చేసేది మీ ...వన్న ధనంనుండి కొన్ని రూపాయలకదా" ముఖంపై కొట్టినట్టు ...వ నాయకులు జవాబిచ్చారు. "గారూ మీరోజు లంతరించినవి. ...వషము నందలి మరాఠాలు ...మకు, మీ జమీందారీ ముఠాకు ఎలాటి సహాయం చేయరు" అని ఖచ్చితంగా చెప్పారు.

వైద్యాగారి అభివృద్ధి నిరోధక వైఖరి నైజాం మహారాష్ట్ర ప్రాంత మందంతటను ప్రజలను స్టేటుకాంగ్రెసు వారికి ఆగ్రహం కలుగజేసింది. వైద్యా గారిపై డిసిప్లినరీ చర్య తీసికోవాలని గూడా మహారాష్ట్ర కాంగ్రెసు వాదులు ఆలోచిస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెసు స్థాయి సంఘం 30, 31 జనవరి తేదీలలో "సేలూ" యందు సమావేశం కానున్నది. వైద్యాగారు మహారాష్ట్ర కాంగ్రెసు కమిటీపై నేరారోపణలుజేస్తూ అచ్చువేయించి పంచినలేఖ గురించివారి సంజాయిషీ కోరనున్నారు. శ్రీవైద్యా గారు మహారాష్ట్ర కాంగ్రెసు కార్యకర్తలు కమ్యూనిస్టులతో కలసియున్నారని నిరూపించుటకు, మహారాష్ట్ర పరిషత్తు (ఇప్పటి స్టేటుకాంగ్రెసుశాఖ) గతతీర్మానములను వెదకుచున్నారు. స్టేటుకాంగ్రెసు సహాయ కార్యదర్శియైన శ్రీ వైశంపాయన్‌గారు రహస్యంగాఉన్న కమ్యూనిస్టుఅని నిరూపిస్తాడట-ఇదంతా అభివృద్ధి నిరోధకులందరూ సామాన్యంగా అవలంభించుచున్నపద్ధతియే. కమ్యూనిస్టులుగోరునది ప్రజలు తమస్వయంనిర్ణయ సూత్రాన్ని అమలుపర్చుటకు, వయోజన వోటింగు ద్వారా ఎన్నుకోబడినరాజ్యాంగపరిషత్తు. స్టేటుకాంగ్రెసు జాతీయవాదులు కోరునది సార్వత్రాయుత ప్రభుత్వ రాజ్యాంగాన్ని నిర్మించుటకు వయోజన వోటింగుద్వారా ఎన్నుకోబడిన రాజ్యాంగ నిర్మాణసభ. ఈరెంటికిగలభేదం వైద్యాగారికి తెలియక పోలేదు. ఐనప్పటికి, కమ్యూనిజం సాకుతో తమయుద్దేశాలను సాధించుట సర్వసామాన్యంగా నేడవలంబింపబడు పద్ధతిని వీరుగూడ అవలంబించుచున్నారన్నమాట.

తెలంగాణా యందలి కమ్యూనిస్టుల బలమైన ప్రజాపుద్యమాన్ని స్టేటు కాంగ్రెసునుండి బహిష్కరించి, మహారాష్ట్ర జాతీయవాదులు, తెలంగాణా అభివృద్ధి నిరోధకులకు వ్యతిరేకంగా, తెలంగాణా జాతీయవాదులను తప్పుడు అంచనావేసి, వారిపై ఆశపెట్టుకున్నారు. బీదరు స్థాయిసంఘం తెలంగాణాజాతీయవాదుల పస బయటబెట్టింది. ముగ్గురు దప్ప మిగతావారందరు మితవాదుల కనుకూలంగానే వోటుచేశారు. గొప్ప అభ్యుదయకాముకుడని భావించిన వరంగల్‌జిల్లా రాజలింగంగారు గూడా మితవాదుల అభివృద్ధినిరోధకానికి దోహదమిచ్చారు. తెలంగాణాయందలి యదార్థ పరిస్థితినిప్పుడు వీరు తెలుసికొనుచున్నారు. కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభ ప్రజాపుద్యమాలను వెలివేసిన తర్వాత తెలంగాణాయందు నేడు మిగిలేది జమీందారులు, దేశముఖులు, వారి తొత్తులేయన్న నగ్నసత్యాన్ని వీరిప్పుడు గుర్తించుచున్నా, తెలంగాణా ప్రజాపుద్యమాలతో ఐక్యసంఘంగా పనిజేయుటయే హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్యానికిఏకైక మార్గమని వీరు గుర్తిస్తారేమో.

రాబోవు ఎన్నికలలో తెలంగాణా పూర్తిగా మితవాదులకు, మహారాష్ట్రం పూర్తిగా జాతీయవాదులకు సగం కర్ణాటక ప్రాంతం మితవాదులకు సగం, జాతీయవాదులకు సగం వోటుచేయునని అంచనా వేయుచున్నారు. మితవాదులు జయించుటకే ఎక్కువ అవకాశాలున్నవి. ఈ సంఘర్షణ ఫలితంగా ఆంధ్ర, మహారాష్ట్ర అనే జాతీయవిభేదంగూడా తలెత్తుచున్నది. ఆంధ్ర ప్రతినిధులందరిని తమవైపు ఉంచుకొనుటకు మితవాదులు కుపకరించుచున్నవి. దీనిని తెలంగాణా జేయుటకు మహారాష్ట్ర జాతీయవాదు లెంతవరకు కృషి చేస్తారో చూడవలసి యున్నది.

ఎన్నికలలో మెజారిటీ సంపాదించి, మితవాదులను ఓడించాలననియే జాతీయవాదులు ప్రయత్నిస్తున్నారుగాని, ప్రజాపోరాటాలమార్గమవలంబించుటద్వారానే మితవాదులు శాశ్వతంగా ఓడింపబడ్తారనే సత్యాన్ని వీరు ఇంకా గుర్తించుటలేదు.

ఈ పరిస్థితులిటుండ, ఒకవైపు స్టేటు కాంగ్రెసుపై ప్రభుత్వ నిర్బంధ విధానం రోజురోజుకూ తీవ్రమౌచున్నది. రెండో వైపు మహారాష్ట్ర ప్రాంతం ప్రజలలో గూడా చైతన్యం నూతన స్వరూపము పొందుచున్నది. నాందేడుజిల్లాలో స్టేట్ కాంగ్రెసు నాయకుడగు పాంసరేగారి హత్యపై వచ్చిన ప్రజావిజృంభణము ఆరోగ్యకరమైన మార్గమున నడుపువారు లేకపోవుటచే ప్రభుత్వం దానికి హిందూ ముస్లిం మతకలహాల స్వరూపమిచ్చి అణచాలెనని ప్రయత్నించుచున్నది. అన్యాయమైన లెవీ వసూళ్ళను ప్రజలు వ్యతిరేకించుచున్నారు.

మహారాష్ట్ర ప్రజలు గూడా కదులుతున్నారు

నాందేడుజిల్లాలోని ముధెడు తాలూకాలో కొల్లూరు గ్రామమునందు లెవీ వసూలు జేయుటకై వెళ్ళిన తహసీల్దారుకు ప్రజలు కర్రలతో, జైహింద్ నినాదంతో సత్కరించారు. ధాన్యమివ్వమని అడిగిన తహసీల్దారుకు ప్రజలందరు సమీకరణమై మూడు పర్యాయాలు "జైహింద్" అనునినాదాలిస్తూ కర్రలను జూపించారు. తహసీల్దారు భయపడి "మిమ్ముల ఉపవాసం ఉంచి నేను ధాన్యంతీసుకొపోదలచలేదు. మీకవసరమున్నంత ఉంచియే మిగతాది తీసుకపోదలచాం" అని రైతులకు నచ్చచెప్ప జూచాడు. రైతులదివరకే దీనికి జవాబిచ్చుటకు సిద్ధంగాఉన్నారు. కుటుంబాల సభ్యులందరికి వచ్చనున్న ధాన్యాన్ని విభజించి పెట్టారు. ఈవిధంగా విభజించినతర్వాత మిగిలినదేదైనాఉంటేతీసుకపొమ్మనికోరారు. కొందరివద్ద మిగిలిన ధాన్యాన్ని తహసీల్దారు లెవీ క్రింద దీసికొనుటకు సిద్ధంగాఉంటే, గ్రామహరిజనులు, వ్యవసాయ కూలీలు తహసీల్దారు వద్దకు వచ్చి "మాగతేమి"అని ప్రశ్నించారు. "గతిఅనుసంవత్సరాలు ప్రభుత్వం మాకుప్పు [illegible] మిగతా ధాన్యాన్ని గూడా మేము [illegible] పోనివ్వము" అని పట్టుబట్టారు. తహసీల్దారు ఎన్నిసాకులు జెప్పజూచినను లాభం లేకపోయింది. ఏమిచేయలేక తహసీల్దారు వచ్చిన బాట బట్టాడు స్టేటు కాంగ్రెసు నాయకులు. స్థానిక చొరవద్వారానే జరిగాయి. యీ సంఘటన జరిగిన తర్వాత, జోక్యం కలుగు జేసికొని, సమస్యను పరిష్కరించినట్లు తెలియుచున్నది. లెవీకి వ్యతిరేకంగా ఉద్యమం ఇతర గ్రామాలకు గూడా వ్యాపించుచున్నది. ఈ ప్రజా విజృంభణాన్ని మహారాష్ట్ర జాతీయవాదులు నాయకత్వం వహించి నడుపుతారాయనునదియే సమస్య.

దేశముఖులా, రౌడీలా కాంగ్రెసువాదులా?

దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు

అఖిలభారత సంస్థాన ప్రజామండలి కార్యదర్శియగు శ్రీ ద్వారకానాథకచ్రూగారు తమ నల్లగొండజిల్లా పర్యటన రిపోర్టులో, కమ్యూనిస్టులు తమ సంఘాలలో చేరనందుకు ప్రజలను రకరకాలుగా బాధించారని, హింసించారని కొందరు తమతో జెప్పుకున్నారని వ్రాశారు. వివరాలు శ్రీ కచ్రూగారు తమ రిపోర్టు యందీయలేదు.

స్టేటుకాంగ్రెస్ మితవాదనాయకుడైన శ్రీకొండా వెంకటరంగారెడ్డిగారు భువనగిరి, జనగామ తాలూకాల్లో కొన్ని గ్రామాల పర్యటనజేసి, కొంతమంది వాఙ్మూలాలు దీసికొని ఉర్దూ భాషలో ఒకరిపోర్టు ప్రకటించాడు. ఈ రిపోర్టుయందుగూడా కమ్యూనిస్టులు ప్రజలపై, కాంగ్రెసు వాదులపై ఈ రకరకాల హింసాకాండ గ్రామాలపేర్లు, వ్యక్తులపేర్లు మొదలగు వివరాలు ప్రకటించి, ఈ నేరారోపణ యందుండే బూటకాన్ని నిరూపించుటకు సహాయపడ్డారు. రంగారెడ్డిగారి రిపోర్టు యందు పేర్కొనబడినవారే లేక అటువంటివారే శ్రీ కచ్రూగారికి తమ వాఙ్మూలాల నిచ్చియుంటారనుటయందు సందేహమేమాత్రముండగూడదు.

శ్రీ రంగారెడ్డిగారు, తమ రిపోర్టు యందు, భువనగిరి తాలూకాకు చెందిన మూడు గ్రామాలలో—

(1) పెదపడిశాల, (2) వస్త్రకొండూరు, (3) శీతారాంపురములలో, ఈ క్రింద నుదహరింపబడిన వ్యక్తులు కమ్యూనిస్టుల దౌర్జన్యాలకు గురియైనట్లు వ్రాశారు.

పెదపడిశాల

1. కేతిరెడ్డి కోదండరామరెడ్డి. (గ్రామ దేశముఖు)
2. ,, పురుషోత్తమరెడ్డి. (గ్రామ దేశముఖు)
3. ఆచారి కృష్ణమాచారి.
4. మల్లెబోయిన నర్సింలు.
5. దొడ్డి రాజన్న.
6. దాసరి బోచయ్య.
7. కొత్తకొండ లక్ష్మయ్య.
8. పంతులు నర్సింగయ్య.

వస్త్రకొండూరు

1. జగన్‌మోహనరెడ్డి (గ్రామ దేశముఖు)
2. జౌసలి మల్లయ్య.
3. రాజన్న (వర్తకుడు)
4. పిట్టల చంద్రయ్య.
5. మదారు సాహెబు.
6. మౌలానా సాహెబు.

(మిగతా 8 వ పేజీలో)

ఆర్డినెన్సు పరిపాలన అంతరింపచేయండి

పవిత్ర జాతీయోద్యమానికి కళంకం తేవద్దు

నౌజుగు, అయిదు లారీలలో పందల మంది పోలీసులు, రిజర్వు, సాయుధ పోలీసులు రాష్ట్రంనుంచి స్థానికందాకా వున్న పోలీసు ఆఫీసర్ల నాయకత్వాన ఇళ్ళను, ఆఫీసులను, చివరకు పూళ్ళకు పూళ్ళనే ముట్టడించారు.

అర్ధరాత్రివేళ దడదడ తలుపులు బాదడం, స్త్రీలను, బిడ్డలను బెదిరించడం, మగవాళ్ళందరి అరెస్టుచేయడం సాగించారు. ఇండ్లో వున్న సామానులు చిందర వందర చేశారు. గుంటూరులో ఒక కామ్రేడ్ ఇంటివద్ద అన్నీ తల్లక్రిందులు చేసి ప్లాన్కు పగలకొట్టారు. దివి తాలూకా తెలుగురావు పాలెంలో బీరువాలు పగలకొట్టి రు 620 ల రొక్కం, రు 30, 40 ల వెండిగిన్నె ఎత్తుకపోయారు.

ఆఫీసులపైదాడి చేశారు, సీళ్ళు వేశారు. కొన్ని తలుపులు పగలకొట్టి లోపలదూరారు. వ్రాతలలో ప్రచురించడం అనవసరం అనుకొని "తినివేసిన వాస్తులు" కట్టల దగ్గర నుంచి, ఆఫీసు ఎక్కౌంట్లవరకూ తర్లించుకు పోయారు.

సోదాలకు వారంట్లు లేవు. అరెస్టులకు వారంట్లు లేవు. ఇంట్లో ఉన్నవారిని వీధిలోకి పిలవడం, పైమీద కంబళివాయేనా తెచ్చుకోనీకుండా నడిపి ఈ శీతాకాలపు చలిలో లారీలు ఎక్కించడం ఎక్కడికో తీసుకుపోవడం.... సాగించారు.

సోదాలు ఎందుకు? — అని ప్రశ్నిస్తే మద్రాసులో వారికి పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సు ప్రకారం అన్నారు. బెజవాడలో ఏదో ఒక కేసు విచారణ సందర్భంలో సోదాలు చేస్తున్నాం అన్నారు.

అరెస్టులకు అధికారం? — మద్రాసులో పబ్లిక్ సేఫ్టీఆర్డినెన్సు. బెజవాడలో 151 సెక్షను ఒకే రోజున ఒకే ఉద్దేశ్యంతో ఒకే మాదిరి సంస్థలపై జరిపిన దాడులకు కారణాలు ఒకటి కావటం కాని, నడిపిస్తున్న ప్రభుత్వం ఒక్కటే.

కమ్యూనిస్టుపార్టీఆఫీసులు, రైతుసంఘాలు కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, చేనేత పారిశ్రామిక సంఘాలు, వ్యవసాయ కూలీసంఘాలు, ప్రజాసాహిత్య ప్రచురణ శాలలు, పుస్తకాల డిపోలు, పత్రికా కార్యాలయాలు అన్నీ పరసబెట్టి దాడిచేయబడినాయి. ఈ ప్రజాసంస్థలలో పనిచేసే ప్రజాసేవకులందర్నీ తలక్రిందులు చేయబడ్డాయి.

కొన్నిచోట్ల యాదృచ్ఛికంగా ఏదో పనిమీద ఆ సమయానికి ఆ ఆఫీసులకు వచ్చిన వారిని కూడా అరెస్టుచేసారు. ఆఫీసుల రికార్డులన్నీ తీసుకుపోయారు.

కొత్త ఆర్డినెన్సు

మరునాడు వుదయంకి ప్రజాక్షేమంకు నుద్దేశించిన ఆర్డినెన్సును ప్రకటించారు. ప్రజాక్షేమంకోసం ప్రజలమీద, వారి సంస్థల మీద చేయబడిన దాడి సుమా యిది అని ప్రజలకు మరునాటివరకూ తెలియలేదు. (మనవాళ్ళు గుప్తదానం ఉత్తమోత్తమ దానాలలో ఒకటి అన్నారు. మద్రాసు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షేమదానం బహిరంగ హాస్యంగా చేసింది.)

ఈ ఆర్డినెన్సు పోలీసులకు అనంతమైన అధికారాల నిస్తుంది. ప్రజాక్షేమానికి భంగకరంగా వ్యవహరిస్తాడని తోచిన వ్యక్తిని విచారణతో నిమిత్తంలేకుండా రాయవేలూరు పంపెయ్యవచ్చు. ఏ సంస్థనైనా మూయించి వేయవచ్చు. భవనాలు స్వాధీనపరచుకోవచ్చు. ఏమకు కావలసిన మనిషిని వప్పచెప్పలేదనో, వారికి వార్తలు మోసారుకానో ఊళ్ళమీద సమిష్టిజరిమానాలు విధించవచ్చు. పత్రికలకు ప్రచురించేవార్తలన్నీ ముందుగనే సెన్సారుకు పంపాలని ఆజ్ఞాపించవచ్చు. ఏరాస్తిని స్వాధీన పరచుకోవచ్చు (తెలుగురావుపాలెంలో బీరువాలు పగలగొట్టి పట్టుకుపోయిన వెండిగిన్నెకు, రొక్కానికీపట్టం ద్వారా రక్షణఇవ్వబడింది అనుకోవాలి.)

ఇదంతా 1939-45 ల మధ్య యుద్ధ కాలంలోని అనుభవంకాదు. 1947 జనవరి 23-24 వ తేదీ రాత్రి మద్రాసురాష్ట్రంఅంతటా ప్రతి చిన్న నగరంలోనూ, ప్రతి పెద్దపల్లెలోనూ ప్రజల అనుభవం.

దీని వెనుకనున్న దెవరు?

యుద్ధప్రారంభంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశరక్షణకోసం అంటూ సంఘటిత ప్రజాశక్తిమీద విరుచుకుపడ్డారు. నేడు కాంగ్రెస్ ప్రజల తరపున కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూకూడా అధికారంలో వుండగా ప్రజాక్షేమంకోసం అంటూ సంఘటిత ప్రజాశక్తిమీదవిరుచుకుపడుతున్నారు. దేశరక్షణ అనండి, ప్రజాక్షేమం అనండి వాటి వుద్దేశ్యం ఒక్కటే. సంఘటిత ప్రజాశక్తిని చిన్నాభిన్నం చేయడం. ఆ వుద్దేశ్యమూ, అది నెరవేరుస్తూన్న పనిచూస్తే వాటి ఈ రెండింటికీ వెనుకనున్నది ఒక్కటేనని తేలిపోతుంది.

బ్రిటిష్సామ్రాజ్యవాదుల ఈ ప్రజావ్యతిరేక పోరాటానికి ప్రకాశంమంత్రివర్గం ఒక తెరగామాత్రమే ఉపయోగపడుతుంది. యుద్ధకాలంలో ప్రజాసామాన్యం పొందిన గుడ్డ కరువు తిండికరువు, అవసరవస్తువులకరువు తీర్చగలమనేఆశలో కాంగ్రెస్వాదులు బ్రిటిష్ వాళ్ళచెప్పుచేతల్లో అధికారం తీసుకునేందుకు తయారయారు. అభిప్రాయం ఎంతమంచిదే ప్రైనా వెనుకటి సామ్రాజ్యవాదోద్యోగుల మీద, వెనుకటిపద్ధతులమీద ఆధారపడడం వలన ఫలితాలు వేరైనాయి. జమీందార్లు, దొంగవర్తకులు బలపడ్డారు. రైతులను...

ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి

పార్టీసభ్యులకు హెచ్చరిక

సోదరులారా! సోదరీమణులారా!!

భారతస్వాతంత్ర్యోద్యమంలో ఒకభాగమయిన కమ్యూనిస్టుపార్టీపైన, రైతు, కార్మిక, ప్రజావుద్యమాలపైన ప్రారంభమయిన విధ్వంసవిధానాన్ని మీరు కండ్లారా చూస్తున్నారు. వారంటులేకుండా సోదాలు, అరెస్టులు, డిటెన్షన్లు, దెబ్బలు తిట్లు నిత్యకృత్యములవుతున్నాయి. వీటిని అపవలసిన బాధ్యత, అవసరమైన శక్తి ప్రజలకేవుంది.

ప్రజలు మీరు, కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు అందరూ ప్రజాసేవకులు అందరూ మీ బిడ్డలు. పెద్దన్నలైన కాంగ్రెసునాయకులు మంత్రివర్గములో వుండగానే చిన్నతమ్ములైన కమ్యూనిస్టులపైనపోలీసువారి ప్రారంభమయింది. ఎదాయి సామ్రాజ్యవాదులు పెద్దన్నల చాటునవుండి తమ పెత్తనాన్ని సాగింపుతున్నారు.

దేశభక్తులందరికీ తలవంపులైన యీ పోలీసునిరంకుశత్వాన్ని అవు చేయడానికి నడుం బిగించాలి. సామ్రాజ్యవాదులకు యీ అవకాశాన్ని యిచ్చినందులకు పెద్దన్నలను చీవాట్లుపెట్టండి కమ్యూనిస్టులపైదాడి స్వాతంత్ర్యోద్యమంపైనే దెబ్బకొట్టడమని నచ్చచెప్పండి! మాతృదేశ విముక్తికి భారతీయులందరం కలసి పోరాడి సామ్రాజ్యవాదులను తగనంపడం ధర్మమని చెప్పి కాంగ్రెసు నాయకులకు సరియైనమార్గం చూపెట్టండి!

కామ్రేడ్స్.

మన పార్టీపైన, ప్రజా వుద్యమాలపైన పోలీసువారి ప్రారంభమయింది. ఇది అదనుగాచూసుకొని జమీందారులు రైతులపై (చల్లపల్లి వగైరా చోట్ల) రౌడీమూకను వురికొల్పుతున్నారు. పెట్టుబడిదారులు కార్మికులపై నిరంకుశత్వం చెలాయించుతున్నారు.

పార్టీసభ్యులంతా ప్రజలకు అండగా నిలవడం! మొక్కవోని ధైర్యంతో పీడితప్రజలైన కార్మికులు, రైతులు,వ్యవసాయకూలీలకు ముందునిలబడి వారి హక్కులకై పోరాడండి! మనకు పందుముట్టైన ప్రజలలో వాడుకొనివున్నంత కాలం,ప్రజాసేవలో నిమగ్నులమై వున్నంతకాలం ప్రభుత్వ నిర్బంధాలు, పోలీసు దౌర్జన్యాలు, జమీందారుల-పెట్టుబడిదారుల దాడులు మనలను ఏమీచేయలేవు. ఇది ముమ్మాటికీ సత్యం!!

ప్రజలలోవుండి, పోరాటంల ముందువరుసలో నిలబడి కమ్యూనిస్టు చైతన్యాన్ని ప్రజావుచేయండి

పోలీసుదౌర్జన్యాలను నిరసించు ఆంధ్రదేశమంతటా సభలు, వూరేగింపులు, సమ్మెలు, హరతాళులు జరుపండి! అన్ని పార్టీల దేశభక్తులనుంచి మద్దతు పొందండి! ఉపన్యాసాలివ్వించు! ఇది కేవలం కమ్యూనిస్టులపైనే దాడికాదని, పౌరసత్వాలపైన, స్వాతంత్ర్యోద్యమంపైన ప్రజలందరిపైన, దాడి అని ఆంధ్రదేశం నలుమూలలా మారుమ్రోగేలా చేయండి!

మనం ప్రజలకోసం, మాతృభూమికోసం పోరాడుతున్నాం! ధర్మం మన వైపునవుంది! ప్రజలు మనకు అండగా నిలబడుతారు! మన కర్తవ్యాన్ని నెరవేరుద్దాం! పదండి ముందుకు.

బెజవాడ, 24—1—47.

ఆంధ్ర రాష్ట్ర కమిటీ (భారత కమ్యూనిస్టుపార్టీ)

కదిలితే మెదిలితే మరామేకు!

ప్రకాశంగారి పోలీసు రాజ్యంలో!

ప్రజా ఉద్యమాలను బలపరచండి!

బ్రిటిష్వాళ్ళ చేతినుంచి భారతీయులు స్వాతంత్ర్యం సంపాదించుకొనే రోజులు వచ్చేసాయి. ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధి పొందుతూన్న మన స్వాతంత్ర్యోద్యమం బంధనా లన్నింటినీ తెంచుకొని బయట పడుతూంది. ఆజాద్ ఫౌజు విచారణ ప్రదర్శనాలు దానికి నాంది. చరిత్ర ప్రసిద్ధమైన భారత నావికుల తిరుగుబాటు దానిని శిఖరాగ్రమంత ఉన్నతస్థాయికి తీసుకుపోయింది. సమ్మె పోరాటాలు ప్రతి దిన ఘటన లయినాయి. భారత విప్లవం ఎప్పుడో రాబోవడం కాదు. వచ్చి మెడమీద కూర్చుంది. మన పవిత్ర భూమిని నుస్పెల్లో నెట్టుకొని కూర్చున్న బ్రిటిష్ వాళ్ళకు ఆ విషయం గ్రహించారు.

బ్రిటిష్వాళ్ళు ప్రపంచంలోని సామ్రాజ్యవాదుల్లోకెల్లా మంచి అనుభవం గలవాళ్ళు. మంత్రివర్గ రాయబారాల్ని పంపించడంలో మంచి ఎత్తు ఎత్తారు. మన కెవ్వరికి మన జాతీయోద్యమంలో చీలికలు కల్పించి వెంటనే భారత దేశంలో విప్లవం రాకుండా తప్పించుకొనేటందుకై మాయోపాయాలు పన్నారు. భారతీయుల కోరికలకు మాటల్లో ఒప్పుకుంటున్నారు. చేతలలో నున్న మడుతున్నారు. "అధికారం భారతీయుల చేతులకివ్వాలి", అన్నాం. "భారత రాజ్యాంగచట్టాన్ని భారతీయులే తయారు చేసుకోవాలి" అన్నాం. మా "దేశం విడిచిపోవాలి" అన్నాం. వాళ్ళు ఈ అంటూనే అన్నింటికీ అడ్డుపుల్లలు వేస్తున్నారు

బ్రిటిష్వాళ్ల పొత్తు మానండి

అంతిమ పోరాటానికి సన్నద్ధంకండి!!

భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

ఆ రోజున జాతీవిధానాన్ని గట్టిగా సమర్థించినవారు కూడా నేడు నీళ్ళు నములుతున్నారు. రాష్ట్రాలకు ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించగలదని కలలుగన్నవారంతా, నేడు ఏమీ చెయ్యలేక పోతున్నామని గొణుక్కుంటున్నారు. రాజ్యాంగసభను స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ ముందు చెప్పరే నేడు పోరాటానికి సిద్ధంగా వుండమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సామ్రాజ్యవాదులు మన ప్రజలను అనేక హింసలపాల్జేస్తున్నారు. ఫలితంగా దేశంలో విపరీతమైన అశాంతి ప్రబలుతూంది. వారి జీవితపరిస్థితులే ఎప్పుడూ పోరాటానికి తయారయ్యేలాగ చేస్తున్నాయి. ఈ పోరాటాలే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు గొంగిపెట్టి లేస్తున్నాయి. ఇవే మనకు ఆశాదీపాలు. అన్ని పరిశ్రమలలోను, అభివృద్ధి ఉద్యోగులలోనూ కూడా సాగించబడుతూన్న వీరోచిత సమ్మె పోరాటాలకు మా అభినందనాలు

ఆత్మార్పణచేసిన యోధులకు జోహార్లు

రాజీపంథా ఆత్మఘాతకం

దానివలన బ్రిటిష్వాళ్ళకే లాభం

తెలంగాణం పిడికిలి బిగించి లేచింది

ప్రజా ఐక్యతకు జేజేలు

కాంగ్రెసు, లీగు మంత్రివర్గాల వ్యతిరేకత

ప్రజలలో నూతన ప్రజాతంత్ర చైతన్యం

ఈ పోరాటాల్లో, ఈ దారుణ నిర్బంధ విధాన ఫలితంగా చిందుతూన్న శ్రమజీవులరక్తం ప్రజాసామాన్యంయొక్క అంతరాత్మను కదిల్చివేస్తూంది. రాష్ట్రాల్లోని మంత్రి...

పోరాటాల్లో పాల్గొంటున్నవారిపై అలాంటి హింసాకాండనే ప్రయోగిస్తున్నారు. వీరు అచంచల ధైర్యసాహసాలతో వీటి హింసాకాండనెదుర్కొంటున్నారు. తమ ఆశయం...

ఆంధ్రదేశంలో అరెస్టులు

విశాఖ:
కామ్రేడ్ జె. వి. కె. వల్లభరావు
" [illegible]
" పై. విజయకుమార్

తూర్పుగోదావరి:
కామ్రేడ్ సి. కృష్ణారావు
" వి. ఎస్. శర్మ
" వి. మార్కండేయరాజా
" సి. వి. చౌదరి
" కె. పట్టాభిరామయ్య
" వి. వెంకట్రావు
" ఎ. వెంకట్రామరాజా
" కె. బుల్లిరాజా

పశ్చిమగోదావరి:
కామ్రేడ్ ఎస్. ఆర్. దాట్ల

కృష్ణా జిల్లా:
కామ్రేడ్ ఎన్. ప్రసాదరావు
" ఎల్. వి. రత్నం
" జి. ఆర్. కె. మూర్తి
" కంభంపాటి (సీనియర్)
" కె. రాజగోపాలరావు
" వి. హనుమంతరావు

గుంటూరు:
కామ్రేడ్ వెనిగళ్ళ రామకృష్ణయ్య
" కె. కోటేశ్వరరావు
" కె. కృష్ణయ్య
" డి. యజ్ఞరామయ్య

నెల్లూరు:
కామ్రేడ్ బందపల్లి కృష్ణారావు
" వి. శంకరయ్య
" జి. సి. కొండయ్య

కడప:
కామ్రేడ్ పంజం నరసింహారెడ్డి

అనంతపురం:
కామ్రేడ్ టి. నాగిరెడ్డి
" ఎన్. రాజశేఖరరెడ్డి
" ఐ. సదాశివన్

బళ్ళారి:
కామ్రేడ్ సీతారామయ్య

మద్రాసులో అరెస్టులు

కాలికట్:
కామ్రేడ్ ఉన్నిరాజా
" నారాయణనాయరు
" పి. కె. బాలకృష్ణన్
" అహమ్మదు కోయా
" ఇ. సి. భరతన్
" టి. కున్హన్ని
" ఇ. పి. గోపాలన్
" ఇంపిచ్చి బావా
" కోయాకున్హి
" నంబూద్రిపాద్
" ముంజునాథరావు
" కె. దామోదరన్
" మహమ్మద్ ఈశాక్
" యస్. పి. గోపాలన్
" సాముఅహమ్మదు కుట్టి
" అక్కోట్ మహమ్మద్
" కె. పి. గోపాలన్
" ఎ. రాఘవన్
" టి. కె. రాజు
" కుదుంబరనాద్

మదరాసు:
కామ్రేడ్ ఎస్. కె. కృష్ణన్
" ఆర్. రామనాదన్
" పి. ఆర్. సుబ్రహ్మణ్యం
" యస్. రామకృష్ణన్
" టి. ఆర్. గణేశన్
" ఆర్. కృష్ణన్
" కె. మురుగేశన్
" కుప్పుస్వామి
" గేసదన్
" వి. యస్. సోమసుందరం
" దొరైకణ్ణు
" దర్శిచెంచయ్య
" కె. యల్. నరసింహం
" వెంకటేశులు
" కన్నియప్పన్

కన్ననూర్:
కామ్రేడ్ విలియమ్స్ స్నేల్
" ఎ. వి. కున్హంబూ
" సి. ఆర్. రాయరప్పన్
" కె. పి. ఆర్. రాయరప్పన్
" టి. కె. బాలన్
" టి. కె. రాజు
" పి. కె. మాధవన్
" అనందనంబియార్ఎం.ఎల్.ఎ.
" [illegible]

విద్యార్థి యోధులకు అభినందనలు

సంస్థాన ప్రజాపోరాటాలకు అభినందనలు

ప్రజోత్సాహం చల్లారలేదు

అతివాదులకొక మనవి

(మిగతా 10 వ పేజీలో)

నల్లగొండ జమీందారుల మోసపు ఎత్తులు

(6 వ పేజీ తరువాయి)

సీతారాంపురం

(1) శేషగిరిరావు(పట్వారిసుమార్లు)
(2) గుండు ఆయోధ్యయ్య
(3) హనుమంతు

పై లిస్టులను పరిశీలిస్తే దీనియందు జమీందారీ దోపిడీదారులు, వారి తొత్తులు తప్ప వేరేఎవ్వరూ అగపడుటలేదు. ఈ యదార్థాన్ని తెలిసికోదలచుచున్నారు. నేడే ఈ గ్రామాలకువెళ్ళి ఈవిషయాన్ని పరిశీలించవచ్చును. ఈసంఘటనల వెనుక వున్న యదార్థాన్ని తెలిసికొనుటకు, ఈమూడు గ్రామాలయందు ఆంధ్రమహాసభ ఉద్యమం ప్రవేశించుటకుముందు జమీందారీ దోపిడీదారులు, వారి తొత్తులు, రౌడీలు ప్రజలపై ఎట్టి నికృష్ట దోపిడీవిధానం, క్రూర హింసాకాండ నిరంకుశత్వం అమలువర్చేవారో, ఆంధ్రమహాసభ తమ గ్రామమునందు ప్రవేశించిన తర్వాత ఉద్యమాన్ని నాశనం చేయుట కెట్టి అసహ్యాకరమైన పద్ధతుల నవలంబించారో తెలిసికొనుట చాలా అవసరమని భావిస్తున్నాను.

గ్రామంలో ఆంధ్రమహాసభ స్థాపించబడినతర్వాత, దానిని నాశనంజేయుటకై తనతొత్తులు, రౌడీలద్వారా విశ్వప్రయత్నం జేశాడు, రౌడీలుతుపాకులతో గ్రామంలోప్రదర్శనంజేయమొదలెట్టారు. ఆంధ్రమహాసభ గ్రామనాయకులు అగ్రనాయకుడు కామ్రేడ్ పి. వెంకటేశ్వరరావును చంపెదమని రౌడీలు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రమహాసభను, నాయకులను నీచమైన బూతులు తిట్టినారు. ప్రజలు భయపడలేదు-ఆంధ్రమహాసభ పతాకం పైకెగిరింది.

ఆకస్మాత్తుగా దేశ్ముఖు కాంగ్రెసు భక్తుడైపోయినాడు. తెలంగాణా మితవాద కాంగ్రెసునాయకులచే సప్లయిచేయబడిన కాంగ్రెస్ ఏసీమపుస్తకాలొచ్చినవి. త్రివర్ణపతాకం ఎగిరింది. తుపాకులప్రదర్శనం, తిట్లు ఇప్పుడు త్రివర్ణపతాకంతో బాటు జరగడం ఆరంభమైంది.

పరిసరగ్రామాలలో (ధర్మాపురం-దేవరుప్పుల) ప్రభుత్వ నిర్బంధవిధానం వల్ల ప్రజలపై రిజర్వుపోలీసుల మిలటరీదాడులతోబాటు దేశ్ముఖు రౌడీల గుండాచర్యలు అధికమైనవి. ప్రజలు తమను, తమ ఆస్తిని, తమ ఉద్యమాన్ని ఈ గుండా పాలననుండి రక్షించుకొనుటకు గుండాలకు దేశ్ముఖుకు బుద్ధి జెప్పారు. పైన వ్రాయబడిన పడిశాలలిస్టులో మొదటి ఇద్దరు దేశముఖులు. ఇతనికి సహాయపడే అతని అన్న మూడోవ్యక్తి వీరి గుమాస్తా. 4, 5, 6, 7 వ్యక్తులు దేశముఖురౌడీలు, తొత్తులు ఎనిమిదో వ్యక్తి, గ్రామం మాలీపటేలు-దేశముఖు తొత్తు. మల్లెబోయిన నర్సింలు దేశముఖు రౌడీ నాయకుడు. ఈ గ్రామములో నాటికి 90 మంది ప్రజలు ఆంధ్రమహాసభలో చేరారు.

పెదపడిశాల

ఈ గ్రామానికి దేశముఖు కేశిరెడ్డి కొండల్ రామిరెడ్డి, పెద్దభూస్వామి. ప్రజలు బానిసంగా నికృష్ట దోపిడీవిధానానికి గురియగుచు ఇతని నిరంకుశ రిపాలనక్రింద కాలంగడిపేవారు. వెట్టి, లంచాలు, దోపిడీ, సర్వ సామాన్యంగా జరుగుతుండేవి. పైన పేర్కొన బడిన తొత్తులు రౌడీల సహాయంతో, ఇతడు స్వల్ప కారణాలపై ప్రజలను, విపరీతంగా బాధించడం, తన్నించడం విచ్చలవిడిగా సాగుతుండేది. దేశముఖుల వల్ల చితుకగొట్టబడిన వారిలో ఇప్పుడు ఆంధ్రమహాసభ గ్రామకమిటీ కార్యదర్శిగానున్న మహమ్మదు ఖాసీం ఒకడు. ఇతడు దెబ్బలు తిని పోలీసుల వద్ద దరఖాస్తు పెట్టుకున్నాడు. దేశముఖు లంచం పోలీసులను సంతృప్తి పరచింది. అధికారి తన వల్లనే దౌర్జన్యాలకు గురియై ఇతికి పోవుచున్న గ్రామప్రజల నందరినీ సమీకరించి ఆంధ్రమహాసభను గ్రామంలో నిర్మించాడు.

ఈ గ్రామంలో మరియు ఇతర చెందు గ్రామాలలో ప్రజలపై జరిగిన దోపిడీ దౌర్జన్యాలను వివరంగా వ్రాయపూనుకుంటే గ్రంథాలు వ్రాయవచ్చును. కాని ఈమధ్యనే జరిగిన ఒకటి రెండు ఉదాహరణలిచ్చి ముగిస్తాను.

ఈ గ్రామ దేశముఖు నూతనంగా 30,40 ఎకరాల మాగాణీ పొలంఅచ్చు కట్టాడు. మాగాణీ పొలానికి రైతుల మెరక భూములనుండి కాలువతీయించాడు. రైతుల ముప్పది ఎకరాల మెరక భూమిని ఈ కాలువ ఆక్రమించింది. చట్టరీత్యా ఇతని కిష్టి అడిగారు లేరు. ఇది పచ్చి దౌర్జన్యంతప్ప వేరే కాదు. ప్రజలు బానిసలు. వాడు యజమాని. యజమాని ఏమైనా చేయవచ్చు. ప్రజలు మాట్లాడ గూడదు.

ఒకరైతుతనగ్రామంలో పొట్టగడవక గ్రామం, ఇల్లు వదలిపెట్టి వలసపోయి అచ్చటనే మరణించాడు. అతనికి ఇతర వారసులులేరు గనుక గ్రామంనందుండే అతనితమ్ముడు అన్నఇల్లును స్వాధీన పర్చుకోబొయ్యాడు. దేశ్ముఖు ఆదివరకే ఆఇల్లును ఆక్రమించుకొని తననౌకరు స్వాధీనం జేశాడు.

ఇతడు "మిలిటరీ అధికారి"గా మారి పొయ్యాడు. తన గ్రామంపై మిలటరీ దాడులుచేయించుసందర్భాన ఇతడుగూడా మిలటరీ డ్రెస్సుతో వచ్చాడు. మిలటరీ పోయినతర్వాత తన రౌడీసైన్యానికి అదేడ్రెస్సుతో నాయకత్వం వహించి ప్రజలపై రాక్షసకృత్యాలు జరిపించుచున్నాడు. శ్రీరంగారెడ్డి తన రిపోర్టు యందు వ్రాసినవారు దేశముఖు అతని రౌడీలుతప్ప వేరే ఎవ్వరూగాదు.

సీతారాంపురం

ఈ గ్రామకథనంగూడా పై రెండు గ్రామాలకు పోలియేయున్నది. ఈగ్రామం పట్వారీ జాలిగామ వెంకటరామారావు, గ్రామకరణం, మాలీ పోలీసుపటేలు ఉద్యోగాలితనికేవుండుటచే పోటీలేకుండా గ్రామ ప్రజల్ని దోచుకునేవాడు. ఈ గ్రామం భూములంతా ఇతనివే. రైతులందరూ కౌలుదార్లే. కోర్టులఫ్ వార్డ్సులో ఉన్న మడిపడిగే గ్రామం మక్తాకుగూడా ఇతడు సర్వాధికారాలుగల మానేజరు. అనాదినుండి సాగుచేయుచున్న రైతుల స్వాధీనంనుండిభూమినిలాగుకొని, నానా బాధలకు గురిచేసేవాడు. వెట్టి, అక్రమ వసూళ్లు, గొర్రెలు మేకలను బలవంతంగా లాగుకొనుట - మొదలగు అన్యాయాలు విరివిగా సాగించేవాడు. లెవీ ధాన్యం అధికంగా వసూలుజేసి, తన లెవీ చెల్లింపకయే ధాన్యం బ్లాకుమార్కెటులో అమ్ముకునేవాడు.

బావులనుండి మోటలద్వారా ఎంతో కష్టించి తోడిన నీరుతో పండించిన ధాన్యంలో సగం భాగం కౌలుగా తీసుకునేవాడు. ఇదిచాలఅన్యాయం. ఎక్కడాలేనిపద్ధతి. ప్రజలు ఆంధ్రమహాసభ క్రింద సంఘటితమై ఈ పచ్చిదోపిడీ విధానాన్ని ఎదిరించారు. సంఘాన్ని నాశనం జేయు ప్రయత్నం, ప్రజలప్రతిఘటన - పైరెండు గ్రామాలవలెనే జరిగింది. శ్రీరంగారెడ్డిగారు తన రిపోర్టునందు ఉదహరించిన వారు గ్రామ పట్వారి కొడుకు శేషగిరిరావు. అతని యిద్దరు తొత్తులు.

పైవిషయాలన్నీ ఏమని నిరూపించుచున్నవి? నల్లగొండజిల్లా ప్రజలు అమానుష జమీందారీ బానిసత్వంనుండి విముక్తి జెందుటకు ప్రభుత్వ క్రూర నిర్బంధ విధానానికి గురియగుచు తమ ఆత్మరక్షణకొరకు, తమకు ప్రాణప్రదమగు ఉద్యమాన్ని కాపాడుకొనుటకు, జమీందారీ రౌడీలకు వ్యతిరేకంగా ఆని వార్యంగా చర్య తీసుకోవలసి వచ్చిన మాట నిజమే. కాని చర్యతీసుకోబడిన వీరు "ప్రజలు" యనియైనా లేక "కాంగ్రెసువాదులు" అని చెప్పుట యెంత న్యాయమేమి?

ఈనాడు ప్రజలను దేశభక్తులను మోసగించి, తమ దోపిడీ విధానం యథేచ్ఛగా సాగించుకొనుటకు నల్లగొండ జమీందార్లందరూ అకస్మాత్తుగా కాంగ్రెసువాదులుగామారిపోవుచున్నారు. శ్రీద్వారకానాథ కచ్రూగారు ఈ యథార్థాన్ని గ్రహింపజాలక పోయినందులకు విచారిస్తున్నాను. ప్రజలు, దేశభక్తులు ఈయదార్థాన్ని గుర్తిస్తారని ఆశించుచున్నాను.

ఆంధ్ర మహాసభ నాయకుల ఖండన

ఆంధ్రమహాసభ అధ్యక్షులగు శ్రీ రావి ఎల్లారెడ్డిగారు, నల్లగొండజిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులగు శ్రీ ఉప్పలపల్లి వెంకటేశ్వరరావుగారు ఈదిగువ ప్రకటన చేస్తున్నారు:

"నల్లగొండజిల్లాలో ఇటీవలజరిగినసంఘటనలంగూర్చి నైజాం ప్రభుత్వ మొక విచారణ కమిటీని నియమించింది. ప్రభుత్వ కమిటీలో ఈ క్రింది విధంగా ఉన్నది: "నల్లగొండ జిల్లాలో ఇటీవల సంఘటనలు జరుగడానికి గల కారణాలను విచారించడానికి ప్రభుత్వ మొక విచారణ కమిటీని నియమించింది. ఇట్టి సంఘటనలు మళ్ళీ జరుగకుండా అపడానికి తీసుకోవలసిన చర్యలనుగూర్చి కూడా యీ కమిటీ సూచనలు చేస్తుంది" కాని మిలిటరీ పోలీసు చర్యలను గూర్చియు, కాల్పులనుగూర్చియు విచారించవలెనేది ఈ ప్రకటనలో లేనేలేదు. అట్లు విచారించ బూనుకుంటే మిలిటరీ, పోలీసులు చేసిన ఘాతుక కృత్యాలన్నీ బయట పడతవని ప్రభుత్వంభయం.

"ఈ కమిటీలో నియమించబడిన సభ్యులెవరు? రివిన్యూ (మాల్గుజారి) శాఖ కార్యదర్శియు, డైరెక్టర్ జనరలును అగు మి.ఎ.జి పాలిజ్, అనే ఇంగ్లీషుఉద్యోగి ఈ కమిటీకి అధ్యక్షుడు. మౌల్వీఅక్బర్ అలీఖాన్, బారిష్టర్ బి. రామాచారిగారలు సభ్యులు. అలీఅక్బర్ అలీఖాన్ గారు స్వయంగాజాగీర్దారు బి.రామాచారిగారు గురుగుంట జాగీరుకు కార్యదర్శి. వీరు జాగీరు కార్యదర్శి యన్నమాటేకాని నిజంగా జాగీరుకు సర్వాధికారిగానే పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరికి ప్రభుత్వంతో చాలసన్నిహిత సంబంధాలున్నవి. ప్రజాజీవితంలో వీరిద్దరూ పాల్గొంటున్నట్లు నటిస్తూ రహస్యంగా ప్రభుత్వమిచ్చే సలహాలను ప్రజాసంస్థలో ప్రవేశపెట్టి ప్రజాజీవితాన్నే కలుషితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. బి. రామాచారి స్టేటు కాంగ్రెసు యొక్కయు ఇతర ప్రజాఉద్యమాల యొక్కయు రహస్యాలు, ప్రజానాయకుల భావాలు, ఆలోచనలనుగూర్చిన లోగుట్లు ప్రభుత్వానికి అందచేస్తుంటాడని ప్రజలు చెప్పుకుంటూవుంటారు. అతిరహస్యంగా వుంచిన స్టేట్ కాంగ్రెస్ రికార్డులు, చర్చలకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసిపోతున్నవనీ, ఇతనిద్వారానే అవి జరుగుతున్నదనీ స్టేట్ కాంగ్రెస్‌లోని జాతీయవాదులు అనుకుంటున్నారు.

"ఇటీవల మితవాదులు ప్రభుత్వ మిలిటరీ చర్యలను సమర్థిస్తూ, ప్రజలకూ, కమ్యూనిస్టులకూ, ఆంధ్రమహాసభ కార్యకర్తలకూ వ్యతిరేకంగా సంతకంపెట్టుటయే కాక పత్రికలలో వ్రాయడం, కరపత్రాలు పంచిపెట్టడం అందరెరిగినదే.

"పై కారణాలనుబట్టి ఈ ఇద్దరు సభ్యులు గూడ ప్రభుత్వం చెప్పుచేతలలోనివారే. దీనిని బట్టి ఈ విచారణసంఘం ఎంత బూటకమైనదో ఊహించుకోవచ్చును. ప్రపంచాన్ని మోసగించడానికే ప్రభుత్వ మీ నాటకమాడుతున్నది. నిజపరిస్థితులు పక్షపాతరహితంగా విచారించాలంటే నిష్పక్షపాత సభ్యులతో గూడిన అనధికారసంఘం నియమించబడాలి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ కమిటీలపైన నిషేధం, కార్యకర్తలపైన వారంట్లు ఉండగా, యింకా అనేకులు జైళ్ళలో మగ్గుతుండగా, ఏ విచారణసంఘమైనా నిజపరిస్థితులు తెలుసుకోలేదు. అందువల్ల నిషేధాలు తొలగించి, వారంట్లు రద్దుచేసి, జైళ్ళలో వున్నవారినందరిని విడుదలచేసి, గ్రామాలలో స్వేచ్ఛా శాంతి వాతావరణం నెలకొల్పాలి. అది లేనిదే విచారణమంటూ చేయడం బూటకమవుతుంది.

"నైజాం ప్రభుత్వం ఒకవైపు విచారణ యంటూ యువరాజు పర్యటన, దానధర్మాల వాగ్దానాలు అంటూ తతంగం జరుపుతున్నది. ఇంకొకవైపు నల్లగొండ డి. యస్. పి. (పోలీసు మొహతెమీమ్)కి యీ విచారణ కమిటీని నియమించిన సమయంలోనే, యువరాజు పర్యటన తర్వాతనే మిలటరీఅధికారాలు కొత్తగాయిచ్చింది. ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలనే ప్రభుత్వం తలపెట్టిందని స్పష్టమవుతున్నది. ప్రభుత్వపు మోసపు ప్రకటనలకు ప్రజలు మోసపోరు. తమ స్వశక్తిపైన ఆధారపడి ప్రభుత్వానికి జవాబు చెప్పుతమెట్లో ప్రజలు స్వానుభవంమీద తెలుసుకున్నారు."

తెలంగాణాలో నైజాం కసాయిల చిత్రహింసలు

మిలిటరీ దాడుల తర్వాత ఒక్కవంతల గూడెం (హుజూరునగరం తా॥) పోలీసు పటేలు, బోగాల వీరారెడ్డి, అతని తమ్ముడు పిచ్చిరెడ్డి ప్రజలపై జరిపే దుండగాలు రోజు లకు రోజులు శృతిమించి రాగాన పడుచున్నవి. మిలిటరీ దాడుల సమయాన గ్రామాన్ని వదలిపోయిన రైతులు తిరిగి గ్రామానికి చేరుతుంటే గ్రామంలోకి రానిచ్చుటలేదు. రౌడీలతో ప్రజలను విపరీతంగా కొట్టిస్తున్నారు. వారి ఇండ్లు దోపిడీ చేయిస్తున్నారు. ప్రజలు ప్రాణరక్షణకొరకు గ్రామం వెలుపల తలదాచుకుంటే, రౌడీలతో పట్టి తెప్పించి వ్రేలాడదీసి ఘోరంగా హింసించారు. ఈ రాక్షస దౌర్జన్యానికి 17 సంవత్సరాల కుర్రవాడు తిరాసు పుల్లయ్య, సింగుల, గురిమూర్తిగారలు గురిఅయ్యారు. గ్రామ నాయకుడగు గుండా గోపయ్యగారి ఇంటి తాళం పగులగొట్టించి దోపిడీ జేయించారు. చాలా సామాను దొంగిలించారు. వీరు బహిరంగంగా పనిజేయుచున్నారు.

వీరు చెల్లించవలసిన కిస్తు వీరి వ్యవసాయం చేయించు వారిలి ఇంటిమీదికిపోయి విపరీతంగా కొట్టి కిస్తు చెల్లించుటకు నిర్బంధించారు. అతని భార్య కిసికమ్మను చావమోదారు.

సూర్యాపేట బోనువార్తలు

సూర్యాపేట హైస్కూలు హెడ్మాస్టరు విద్యార్థి హాస్టలు నాశనం చేస్తానని కంకణం కట్టుకొన్నాడు. హాస్టలును వశపరచుకొని, విద్యార్థుల ప్రతిఘటనాశక్తిని నాశనం చేయాలనని రకరకాల ప్లానులు వేస్తున్నాడు. వంట మనుష్యుల జీతాలు, బర్డింగు అద్దె ప్రభుత్వం చెల్లిస్తుందని, మీకు తక్కువ ఖర్చుతో విద్యార్థి జీవితం గడుస్తుందని ప్రచారం చేస్తూ, ప్రతిరోజు హాస్టలుకు వచ్చి ఆశలు గొల్పిస్తున్నాడు. కాని విద్యార్థులు మోసపోవడంలేదు. వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అపై బలవంతంగా హాస్టలు ఆక్రమించుకుంటానని బెదిరిస్తున్నాడు.

ఈ బలవంతమైన ఆక్రమణను అవసరమైన రీతిగా ప్రతిఘటించుటకు విద్యార్థులు సిద్ధమౌచున్నారు.

విద్యార్థులు పంచవారకొరకు దరఖాస్తు పెట్టుకుంటే, తహసీల్దారుడు హెడ్‌మాస్టరు సిఫారసుజేస్తే ఇస్తానంటున్నారు. విద్యార్థులు యూనియన్‌లో ఉన్నారనే మిషపై హెడ్ మాస్టరు సిఫారసుజేయుటకు నిరాకరించాడు.

కొత్తగా 800 మంది మిలటరీ

పాతవాళ్ళుపోయి కొత్తగా 800 మంది మిలటరీ, 200 మంది రిజర్వుపోలీసు వచ్చి తిరిగి క్యాంపు వేశారు. గ్రామాలపై తిరిగి దాడులు జరిపించే సూచన లగపడుచున్నవి.

కార్యకర్త అరెస్టు-దెబ్బలు

టౌను కార్యకర్తయగు పింజమూరి సత్యం గారిని అరెస్టుచేసి విపరీతంగా కొట్టి వదలిపెట్టారు.

వెట్టిచేయ నిరాకరిస్తే నోట్లో ఉమ్మి

హైదరాబాదు, జనవరి 17

సక్పోపాల (నైజాం ప్రభువు సొంత జాగీరు)లో చేరిన షక్సీతాలూకాలోని కొంపెల్లి గ్రామంలో వెట్టిబాధ విపరీతంగాఉంది. ఒకసారి హరిజనులు వెట్టిజేయుటకు నిరాకరించారు. స్థానిక పోలీసులు ఉగ్రులై హరిజనులను విపరీతంగాకొట్టారు. అంతటితో తృప్తిపడక వారినోళ్ళలోఉమ్మివేయించారు.

హరిజనులు హైదరాబాదుకువచ్చి స్టేటు కాంగ్రెసు మితవాదనాయకులగు శ్రీ కొండా వెంకట రంగారెడ్డి, జనార్ధనరావు దేశాయి గార్లతో చెప్పుకున్నారు. ఈనాయకులు వారి బాధలను విచారించి వెట్టిచేయవద్దనిచెప్పారు. దానిపై హరిజనులు "అయ్యా మీరేమో చెప్పుతారు. మేమునిరాకరిస్తే మమ్ములతన్నే టప్పుడు మీరుండరుకదా" అని అన్నారు. "ముందుఇట్లు ఇకజరుగదులే" యని నాయకులు హరిజనులను ఓదార్చినారు.

(గోలకొండ పత్రికనుండి)

నల్లగొండజిల్లా కమ్యూనిస్టు నాయకుల మీద అరెస్టు వారంట్లు

నల్లగొండ, జనవరి 17

నైజాం ప్రభుత్వం నల్లగొండజిల్లాకు చెందిన ఈ క్రింది కమ్యూనిస్టు నాయకులను అరెస్టుజేయుటకు హైద్రాబాదు డిఫెన్సు ఆక్టు 29 సెక్షనుక్రింద వారంట్లు జారీచేసింది.

1. కామ్రేడ్సు ది రాఘవేంద్రరావుగారు 2. ధర్మ భిక్షంగారు, 3. ఆవుల పిచ్చయ్యగారు, 4. హాశిం నరేంద్రర్, (నామారం) 5. వి. వెంకటేశ్వరరావుగారు, 6. కె రామచంద్రారెడ్డిగారు, 7. వింజాల చంద్రయ్యగారు, (సూర్యాపేట) 8. రాపోలు వెంకయ్యగారు. 9. పెండెం వాసుదేవుగారు, 10. కందుల బుచ్చయ్యగారు, (తిమ్మాపురం) వీరందరూ రహస్యంగాఉండి ఉద్యమం నడుపుతున్నారు.

ఆంధ్రమహాసభ ఉపాధ్యక్షునిపై వారంటు

నైజాం ఆంధ్రమహాసభ ఉపాధ్యక్షులైన కామ్రేడ్ ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డిగారిపైన ప్రజారక్షణ శాసనం సెక్షను 29 క్రింద భువనగిరి కోర్టులో కేసు నడుస్తున్నది. ఒక మాసంలోపం కోర్టులో హాజరుకావలసిందని భువనగిరికోర్టు ప్రకటించింది. వీరుగూడా రహస్యజీవితం గడుపుచున్నారు.

నైజాం స్టేటుకాంగ్రెసు సహాయకార్యదర్శిపై వారంటు

స్టేటుకాంగ్రెసు సహాయకార్యదర్శిగారగు శ్రీ వైశంపాయన్ గారిపై అక్షేపణీయమైన ఉపన్యాసం చేశాడనే నేరంమీద, బిలోలి తాలూకా కోర్టునుండి అరెస్టు వారంటు జారీ అయింది.

స్టేటు కాంగ్రెసు నాయకునిపై నిషేధం

ఔరంగాబాదు స్టేటుకాంగ్రెసు ముఖ్య నాయకులగు శ్రీ నాగోరావుపాటక్‌పై తిరిగి అనుమతి పొందనంతవరకు వారు ప్రభుత్వ ధాన్యసేకరణ గురించి ఏలాటి ఉపన్యాసాలు చేయగూడదని హైదరాబాదు రక్షణ శాసనం 25 వ సెక్షన్ క్రింద అర్డరు అందజేయబడింది

గోరెంటలో మిలిటరీ క్యాంపు

(మా విలేఖరి)

సూర్యాపేట, జనవరి 17

సూర్యాపేటతాలూకా, గోరెంటగ్రామంలో 12 వ జనవరినుండి 14 వరకు మిలటరీ క్యాంపుకొరకు దేరాలు మొదలగు సన్నాహాలు పూర్తి చేయబడినవి. 14 వ నాడు, 4 లారీలలో నూరుమంది సైనికులు వచ్చి మకాం వేశారు.

ఈ ప్రాంతంలో, రెండుసారులు మిలటరీ దాడులు జరిగాయి. ప్రజలు వీరి బీభత్సానికి గురికాకుండా, గ్రామాలను ఖాళీచేశారు.

స్కార్పియానో - అద్భుత చికిత్స
ఒక మోతాదు వాడినవెంటనే మరుక్షణములో అమోఘమైన గుణము కలుగును.
14 అణాలు.
పోస్టేజి ప్రత్యేకం
ఉపేంద్ర & కంపెనీ,
బెజవాడ : : గుంటూరు.

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
నేతాజీరెస్టారెంట్
బీసెంటురోడ్డు, బెజవాడ.

నైజాం గూండా దౌష్ట్యాలకు నల్లగొండ జిల్లా ప్రజల ప్రతిఘటన

తడకమళ్ళ (మిర్యాలగూడెం తాలూకా నల్లగొండజిల్లా) గ్రామప్రజలు, ఒకవైపు పరిసరప్రాంతాలలో మిలిటరీదాడులు జరుపుచున్నప్పటికి తమపైజరిగే జమీందారీ క్రూర నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా పోరాడుటకు నేలకోలాల క్రింద ఆంధ్రమహాసభ గ్రామ కమిటీని స్థాపించుకున్నారు. బలమైన వాలంటీరుదళం నిర్మింపబడింది. వెట్టిచాకిరి అక్రమ పన్నులు, జమీందారీ దౌర్జన్యాలను తమ ఐక్యప్రతిఘటనచే వెంటనే నిర్మూలించుకున్నారు. నైజాం మిలటరీ రాజ్యానికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ఊరేగింపులు జరిపారు. ఈగ్రామజమీందారుడగు వెంకటేశ్వరరావు ప్రజలను వెట్టిచాకిరి దీనికొనుటలంచాలు, లెవీవసూళ్ళలో అన్యాయాలు విపరీతంగా చేయుచుండేవాడు. గ్రామచాకళ్ళకు, హరిజనులకు చెందిన భూము లెన్నియో అన్యాయంగా ఆక్రమించాడు. ప్రజలు తమ ఐక్యబలంతో ఈభూములను తిరిగి స్వాధీనం జేసికొనుటకై ముందంజ వేస్తున్నారు. జమీందారుడు గ్రామంలోనుండి పలాయనం చిత్తగించాడు. జమీందారు ఏజెంటులు మిలిటరీదాడి జేయిస్తామని గ్రామ ప్రజలను బెదిరించినప్పటికి లాభంలేకపోయింది. తహసీల్దారు లెవీవసూలుజేయుటకు గ్రామానికొచ్చి "సంఘం"లో జేరినందులకు, మెషిన్‌గన్నులతో కాల్చిచంపిస్తామని బెదిరించాడు. ప్రజలు ఏమాత్రం జంకలేదు, ధాన్యం ఇవ్వజాలని బీద ప్రజలంతా లెవీ ఇచ్చుటకు నిరాకరించారు. తహసీల్దారుడు ఉన్నవారివద్దనే వసూలుజేశాడు. ఒక జమీందారుడే పదిపుట్లు చెల్లించుకోవలసి వచ్చింది.

ఈగ్రామ ప్రజలు కమ్యూనిస్టుపార్టీకి 100 రూపాయల విరాళం ఇచ్చారు.

జమీందారుఏజెంట్లు గ్రామంపై మిలటరీ దాడిచేయించుటకు తీవ్రంగాకృషిజేస్తున్నారు.

తడకమళ్ళ ప్రజలు, మిలటరీ దాడులకు గూడా భయపడక వీరోచితంగా పోరాడుతూ మిర్యాలగూడెం తాలూకా ప్రజలకు మార్గం చూపుతున్నారు.

పడేలు పట్వారీల దౌర్జన్యాలు అంతరించాయి

సూర్యాపేట తాలూకాకు చెందిన తుమ్మల పెనుబాడు గ్రామప్రజలు పడేలు పట్వారీలు జేయు అన్యాయాలను ఆంధ్రమహాసభక్రింద సంఘటితమై ఎదిరించారు. గ్రామం మాలీపటేలు కోట రామయ్య, పట్వారి పట్టాభిరామారావు గ్రామ ప్రజలను, వెట్టి, లంచాలు రూపాన నూర్లు. వేలు వసూలు చేయుచు విపరీతంగా దోచుకునేవారు. ప్రజల్లో తగవులు కల్పించి, తాము పంచాయితీ చేయుచు ఇరుపక్షాలనుండి లంచాలు కాజేసేవారు. ప్రభుత్వశిస్తుపై బద్దులపేరుతో రూపాయ ఒక్కంటికి రెండణాలు అక్రమంగా వసూలుజేసేవారు. ఆంధ్రమహాసభ నిర్మాణింపబడిన తర్వాత ఈ అన్యాయాలన్నియు అంతరించినవి. ప్రజలు వెట్టి జేయడం, అక్రమ సిస్తులూ, లంచాలివ్వడం, నిరాకరించారు. తమ తగవులను ఆంధ్రమహాసభ కమిటీ సహాయంతో పరిష్కరించుకొనుచున్నారు, మిలిటరీ దాడుల తర్వాత గూడా ఈ అన్యాయాలను తిరిగి ప్రజల నెత్తిపైరుద్దుటకు పటేలు, పట్వారీలు ప్రయత్నించారు. కాని ప్రజలు ప్రతిఘటించారు. చివరకు విజయం తమదేయని ఉత్సాహితులౌచున్నారు.

పట్వారీ తిరిగి పలాయనం

తిమ్మాపురం (సూర్యాపేట తాలూకా) పట్వారీ నూకల శేషయ్య మిలటరీ దాడుల తర్వాత ప్రభుత్వ శిస్తు వసూళ్ళ సందర్భంలో తిరిగి తన గ్రామం జేరుకున్నాడు. మిలిటరీ దాడుల తర్వాత ప్రజల ప్రతిఘటనాశక్తిని తప్పుడు అంచనావేసి, ఎప్పటిమాదిరిగా వెట్టి తీసుకోవాలనియు, తిరిగి తన పెత్తనం నిలబెట్టుకోవాలని ప్రయత్నించాడు. కాని, హరిజనులు వెట్టిచేయ నిరాకరించారు. అందుకుగాను 6—1—47 వ తేదీన ఒక హరిజన యువకుణ్ణి రెండు దెబ్బలు కొట్టాడు, గ్రామములో ఇతర హరిజనులకు ఈ వార్త తెలిసి, అందరూకలిసి పట్వారీ పనిబట్టడానికి పురికి వచ్చారు. పట్వారీ ఇంతలోనే పలాయన మంత్రం చిత్తగించాడు.

గ్రామ రైతులగూడ ఇంతకుపూర్వం వారు పట్వారీకి చెల్లించే రూపాయకు రెండు అణాల అక్రమ శిస్తు, మరి ఇతర అన్యాయాలను యిప్పుడు నిరాకరించారు. మిలిటరీ దాడులు చేయిస్తానని భయపెట్టాడు. కాని, ప్రజలు భయపడలేదు. మరింత భయపడకుండా బీరు. తమ ప్రియమైన ఎర్రజెండా పీకను వ్యతిరేకులయొక్క పడిపోయిన పెత్తనాన్ని తిరిగి రాకుండా జేయుటకు గట్టిగా పోరాడుటకు నిశ్చయించుకొన్నారు.

రౌడీలకు కొంతకు బుద్ధి జెప్పారు

ది 2—1—47 వ తేదీ రాత్రి 8 గంటలకు సూర్యాపేట తాలూకా రామపహాడు గ్రామముపై కోటపహాడు గ్రామం రౌడీలు 20 మంది మున్సూరలీ (కరణం), కిందాళ్ళ పెదవీరయ్య (కోటపహాడు స్థానిక పెత్తందారు), నాయకత్వాన దాడి జేశారు. ఆంధ్ర మహాసభ గ్రామ కమిటీ అధ్యక్షుడగు కోల రామకృష్ణయ్యగారిని కార్యకర్తలను కొట్టుటకై, తప్ప త్రాగియున్న రౌడీలు ప్రయత్నించారు. ఈ సంగతి తెలిసికొని 70 మంది గ్రామ ప్రజలు వడిసెలలతో తమ నాయకుల రక్షణకు నిలబడ్డారు. రౌడీలు బ్రతుకు జీవుడాయని కాలుకు బుద్ధి జెప్పారు.

ప్రజా సంస్థలపై నైజాం నిరంకుశ నిర్బంధ విధానం

జిల్లా కలెక్టరునుండి వ్రాతపూర్వకమైన అనుమతి పొందనిదే సూర్యాపేట, హుజూర్‌నగరం తాలూకాలలో (నల్లగొండ జిల్లా) ఏ బహిరంగ సభనుకూడా సమావేశ పరచ గూడదని నైజాం ప్రభుత్వ హోం సెక్రటరీ ఆఫీసు ప్రకటించింది.

స్వామి రామానందతీర్థ ఖండన

హైద్రాబాద్, జనవరి 16

నైజాం స్టేటుకాంగ్రెసు అధ్యక్షులగు శ్రీ స్వామీ రామానందతీర్థగారు ఈ క్రింది పత్రికా ప్రకటన చేశారు:

"తెలంగాణా కాంగ్రెసు అధ్యక్షులగు శ్రీ జమలాపురం కేశవరావుగారు జనవరి 11 వ తేదీని ఏదో ఒక రాజద్రోహకరమగు ఉపన్యాసం జేసినారను నేరంక్రింద ఇల్లందులో అరెస్టు చేయబడ్డారు. ఈ వార్త నా కాశ్చర్యం కలిగించలేదు. స్టేటుకాంగ్రెసు కార్యకర్తలకు వ్యతిరేకంగా ప్రభుత్వ మవలంబించే దమన నీతిలో ఇదొక భాగం.

"నేటివరకు ఎందరో కార్యకర్తలపై కేసులు పెట్టబడినవి. ఇవన్నియు రాజద్రోహకరమగు ఉపన్యాసము లిచ్చినారనే నెపంతో పెట్టబడి నడుపబడుచున్నవి

"హైద్రాబాదు ప్రజలను ఆకర్షించుచున్న ప్రజాస్వామిక ప్రవాహాన్ని తామవలంబించుచున్న దమనపీతిచే నిరోధింపజాలమని ప్రభుత్వంవారు గ్రహించవలెనని నేను కోరుచున్నాను."

నైజాం ఆంధ్రయువజన సంఘ ఖండన

సింగరేణికాలరీస్, జనవరి 14

ఇచ్చట సమావేశమైన నైజాం ఆంధ్ర యువజన కాంగ్రెసు మహాసభ యీ క్రింది తీర్మానాలు చేసింది:

"నైజాం ప్రభుత్వం కమ్యూనిస్టుపార్టీపై నిషేధం పెట్టినందుకు ఈ మహాసభ గర్హిస్తున్నది, ఆశయాలయందు, కార్యవిధానం నందు కమ్యూనిస్టుపార్టీతో ఎట్టి అభిప్రాయ భేదములున్నప్పటికి, ఈవిధంగా ప్రభుత్వం ప్రజల పౌరసత్వాలని అణచడాన్ని, స్టేటు కాంగ్రెసుగాని, యువజన కాంగ్రెసుగాని, మరే జాతీయసంస్థగాని సహించజాలదు కావున కమ్యూనిస్టుపార్టీపై నిషేధం తొలగించ వలయునని ఈ మహాసభ కోరుచున్నది."

స్టేటుకాంగ్రెసు కార్యకర్తలపై నిర్బంధవిధానం

"హైదరాబాదు ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో స్టేటుకాంగ్రెసు కార్యకర్తలను ఏవేవో నెపాలు కల్పించి నిర్బంధించడం, అక్రమమైన బనాయింపుకేసులు పెట్టడం, మొదలగు నిర్బంధచర్యలు స్థానికాధికారుల కృత్యాలు కావనీ, ప్రభుత్వ మవలంబించే దమననీతి విధానమేనని విస్పష్టంగా తెలియుచున్నది. ఒకవంక కాంగ్రెసు కార్యక్రమానికి ఎట్టి ఆటంకము కలిగించమని బైటిప్రపంచానికి చాటుతూ, ఇక్కడకార్యకర్తలను నిర్బంధించే కుటిలనీతిని ఈ మహాసభ ఖండిస్తున్నది. ప్రభుత్వపు ఈ దమననీతి ప్రజాఉద్యమాన్ని అణచజాలదను సత్యాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలెనని ఈ మహాసభ కోరుచున్నది.

"బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించేవరకు అలసట ఎరుగకుండా అన్ని రంగాలలో తీవ్రకృషి సాగించవలసిందిగా ఈ మహాసభ జాతీయ సేవకులను, ముఖ్యంగా యువజన కాంగ్రెసు కర్తలను గోరుచున్నది."

నల్లగొండ జిల్లాలోని అత్యాచారాలపై ఖండన

ఇంకొక తీర్మానమందు మహాసభ మిలిటరీ, పోలీసుల రాక్షస చర్యలకు గురియైన నల్లగొండజిల్లా ప్రజలయెడల సానుభూతిని ప్రకటించింది. ప్రభుత్వ దమననీతిని ఖండించింది నల్లగొండ సంఘటన కారణాలను విచారించుటకై ప్రభుత్వం నియమించిన కమిటీయందు ప్రజాప్రతినిధులే వుండాలెనని కోరింది.

జోహార్లు

సూర్యాపేట తాలూకా ఏపూరు గ్రామ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడైన కామ్రేడ్ పారేపల్లి వెంకయ్యగారు, 3, 4 రోజులు జ్వరంతో బాధపడి 5-1-47 వ తేదీన మరణించారు.

●

సూర్యాపేట తాలూకా బూరకచర్ల గ్రామ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడగు కామ్రేడ్ షేకు ఖాశింగారు జ్వరంతో 1-1-47 వ తేదీన దివంగతులైనారు.

ఈ కామ్రేడ్స్ అకాల మరణానికి ప్రజలు చాలా విచారపడుచున్నారు. వీరు జమీందారీ వ్యతిరేక పోరాటాలలో ఉజ్వలపాత్ర వహించినవారు. సూర్యాపేటతాలూకా కమ్యూనిస్టు పార్టీ వీరికివిప్లవ జోహారు అర్పిస్తున్నది.

నల్లగొండ జిల్లాకు కర్నూలు కాంగ్రెసు రాయబారవర్గము

హైద్రాబాదు, జనవరి 17

కర్నూలుజిల్లా కాంగ్రెసుకమిటీ నల్లగొండజిల్లాలో నిజాంప్రభుత్వము ప్రజలపై జరుపుచున్న దమననీతిని విచారించుటకై ఈక్రింది వారితో గూడిన ఒకరాయబారవర్గాన్ని నియమించారు,

(1) శ్రీ నాగిరెడ్డిగారు కర్నూలు జిల్లా కాంగ్రెసుకమిటీ, సహాయకార్యదర్శి,
(2) శ్రీబింతిపెల్లి వెంకటసుబ్బశాస్త్రిగారు
(3) శ్రీ పి ఆంజనేయులుగారు
(4) శ్రీ పంజా శివశంకరరెడ్డిగారు.

ఈ రాయబారవర్గంవారు 12-1-47 తేదీన హైద్రాబాదుకు జేరారు. స్టేటు కాంగ్రెసు అధ్యక్షులగు శ్రీస్వామీరామానందతీర్థగారితో కలిసిమాట్లాడారు. వీరు ప్రభుత్వహోమ్ సెక్రటరీతో 13-1-47 తేదీన కౌన్సిలు హాలులో కలిసి నల్లగొండజిల్లాపరిస్థితులచర్చించారు.

(ఆరవ పేజీ తరువాయి)

వుంటున్న కమ్యూనిస్టుపార్టీపై దాడి జరుగుతూంది, మనకి పర్వాలేదని ఆత్మసంతృప్తి వద్దు. అటువంటి సంతృప్తి కలిగించడం కోసమే, జాతీయశక్తులలో విభేదాలుసృష్టించి ఒకరి తర్వాత నొకరిని మింగడంకోసమే సామ్రాజ్యవాదులు కాంగ్రెసుమంత్రుల నెరవుపయోగించుకొంటున్నారు. అది గుర్తించక ఆ మాయలో పడ్డామా, సామ్రాజ్యవాదులకు తోడ్పడ్డవాళ్ళం అవుతాము, మన ఉద్యమాలకు, మనదేశానికి, స్వాతంత్ర్యానికి ద్రోహం చేసినవారం అవుతాము.

ప్రజలు గొంతెత్తి ఈ ఆర్డినెన్సు ప్రయోగాన్ని ఖండించాలి, ప్రజాసంస్థలపైచేస్తున్న దాడిని నిరసించాలి, అరెస్టయిన నాయకులందరినీ విడిపించాలి. ఆఫీసుల రికార్డులన్నీ తిరిగి యిప్పించాలి. ఈ దుష్ట చర్యలకు కారణం అయినవారిని శిక్షించేలా చేయాలి.

ఇది ప్రతి దేశభక్తుని విధి.

ఎమ్. ఎల్. ఏ., లకు విజ్ఞప్తి

శాసనసభ దేశారిష్టకరమైన ఈ ప్రత్యేక ఆర్డినెన్సును అంగీకరించితే తప్ప దాని బ్రతుకు శాసనసభ సమావేశం తర్వాత 6 వారాలకంటె మించదు. అందుచేత దానిని శాసనసభలోపెట్టి చట్టంగా చేసుకొనేటందుకు గవర్నరు ప్రయత్నిస్తాడు. ఆ దశలో మన కర్తవ్యం ఏమిటో మీరు ఎరగకపోరు.

ఈ చట్టంపేరిట జైళ్ళలో పెట్టబడింది ఎవరోచూడండి. 1930 కి పూర్వంనుంచీ కాంగ్రెసు సభ్యులూన్న, కాంగ్రెసు సమర్థిస్తూన్న ప్రజాపోరాటాంలో సర్వత్యాగాలు చేసిన దేశభక్తులే. వారంతా ప్రజాశేమానికి భంగకారులని మద్రాసు గవర్నరు, ఆయన కాబేదార్లు చెబితే మీరు తలలూపగలరా? ఈ ఆర్డినెన్సును చట్టం చేయడానికి అంగీకరించడంకన్న దేశద్రోహం మరొకటి వుండదు.

ఇటువంటి దేశారిష్టకరమైన ఆర్డినెన్సును ప్రతిఘటించండి. అది రద్దు అయ్యేవరకు పోరాడండి. ప్రజల అండ మీకుంది.

కమ్యూనిస్టు నాయకులకు బెయిలు నిరాకరణ

మధుర, జనవరి 23

ఎమ్. ఆర్. వెంకట్రామన్, ఎ. రామమూర్తి, బాలచంద్రమీనన్ మరి ఆరుగురను విడిచిపెట్టడానికై పెట్టిన బెయిల్ పిటీషనను మధుర సెషన్సు జడ్జి త్రోసివేసారు.

కోళ్ళరోగ నివారణ

పార్ష్ ప్రిపర్వర్, కలరా మశూచి మొ॥ వ్యాధులకు రు. 1-4-0, రేవిటెటార్ ఆకుపచ్చ విరేచనములకు ఇసుకు రోగమునకు రు. 1-4-0, టానిక్ ఎల్స్ రు. 2, సర్వేవర్స్ రు. 2
పార్ష్ ఫార్మసీ, ఆలూరు, బళ్ళారిజిల్లా

పోలెండులో ప్రజాపక్షాల అఖండ విజయానికి కారణాలు

మొన్న 19 వ తేదీని పోలెండులో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వంలో ఉన్న కమ్యూనిస్టు, సోషలిస్టు మొదలయిన ప్రజాపక్షాల కూటమికి మొత్తం 383 స్థానాలు వచ్చాయి. అభివృద్ధి నిరోధక మికొలాజిక్ పార్టీకి 27 స్థానాలూ, కాథలిక్కు పార్టీకి 17, పోటీ రైతుపార్టీకి 13, ఇతరులకు 4 స్థానాలూ వచ్చాయి. శాసనసభలో మొత్తం 444 స్థానాలు.

ఎన్నికల్లో ప్రజాపక్షాల కూటమి ఇలా అఖండవిజయాలు సాధించగలగడానికి కారణాలను, మొన్న మొన్న పోలెండునుంచి ఇంగ్లాండు తిరిగి వచ్చిన వాల్టర్ స్టాంమ్ రాసిన ఈ దిగువ వ్యాసం స్పష్టం చేస్తుంది.

జనవరి 19 ని పోలెండులో ప్రథమ యుద్ధానంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలయొక్క ప్రాధాన్యత, ప్రభావం ఒక్క పోలెండుకే కాక ప్రపంచానికి కూడా సంబంధించింది. ఈ ఎన్నికలు రెండు ప్రధానపార్టీల మధ్య పోరాటమని స్థూలంగా చూచినా బోధపడుతుంది. ఒకవైపు దేశంలోని స్వాతంత్ర్య పోరాట శక్తులైన నాలుగు పార్టీలు - పోలిష్ కార్మికపార్టీ, సోషలిస్టుపార్టీ, కర్షకపార్టీ, డెమోక్రటిక్ పార్టీ కలిసిన ఒక సంయుక్త సంఘటన. దీని మొదటి రెండుపార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి. రెండవ వేపున మికొలాజిక్ నాయకత్వాన "పెజెంట్ పార్టీ" పాల్గొంటున్నది. ఈయన ఒకప్పుడు పోలెండు ప్రధాని. యుద్ధకాలంలో ఇంగ్లండు పారిపోయి తలదాచుకొన్న ఘనుడు.

"మికొలాజిక్" ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాడు?

ఈయనగారి పార్టీపేరు రైతుపార్టీ అని పెట్టుకున్నారు "ఇంటి పేరు కస్తూరివారు……..అన్నట్లుగా ఈయన నిజంలో ప్రాతినిధ్యం వహించేది బైరన్సు, చర్చిల్, పోప్, జనరల్ అండర్సు, మొదలైన "రైతు"లకు మాత్రమే. అంటే "పోట్సుడాం"లో పోలెండును గురించి ఏ నిర్ణయాలైతే చేశారో, వాటి కన్నిటికీ బద్ధ విరోధమన్న మాట. పోలెండునుండి విడిపోయిన భాగాలను మరల జర్మనీకి ఒప్పగించి, సోషలిస్టు సోవియటుకు వ్యతిరేకంగా జర్మనీని నిర్మించడమే "ఆశయం"గా పెట్టుకున్న వాడన్నమాట.

అయితే పోలెండును ఈ మధ్య చూచిన ప్రతివారికీ మికొలాజిక్ ఆశ లన్నీ పేరాశలని తేలుతుంది. నేను పోలెండులో ఉండగా మికొలాజిక్ గెలుస్తాడని నమ్మకం వున్న పత్రికా విలేఖరి ఒక్కడూ లేడు.

బ్రిటిష్, అమెరికా రాయబార కార్యాలయంలోని అధికారవర్గాలకు కూడా "తమ" మికొలాజిక్ గెలుపొందుతాడన్న ఊహలు తలక్రిందులౌతున్నాయి.

అందుకొంకే ఇంగ్లీషు, అమెరికన్, ప్రభుత్వాలకు నేరారోపణకు సందేహించడంలేదు. ఎన్నికల ప్రచారం సాగక ముందే ఎన్నికలు జరుగుతున్నాయంటూ గోలెత్తుతున్నారు. అసలు ఎన్నికల ఫలితాలకే వేచిఉండటంగూడ మానివేశారు. అలాచేయడం అప్పుడప్పుడు వారికల వాటే. అయితే తప్పుడు బేలట్ పత్రాలు వేయడం, 'బూతు' లను ఎత్తుకు పోవడము, ఎలక్షన్‌సమయాన హింసాకాండ జరపడం, మొదలయిన వాటిని గురించి కథలకొరకు వేచిఉందాం.

ఇప్పటివరకూ చేస్తున్న ప్రధాన నేరారోపణ మికొలాజిక్ పార్టీని సక్రమంగా ప్రచారం జరుపుకోనివ్వలేదని దీనికి ఆధారంలేదు. పోటీ ఇతర పార్టీలవలెనే దీనికి పార్టీపత్రికఉంది. దాని పత్రిక గజెటా లడోవా బహిరంగంగానే అమ్ముతూంది. మీటింగులను జరుపుకొంటూనేఉంది.

కొందరు తమప్రాంతాలను గురించి 'వేలంపాట' ప్రచారంగావించుకొంటుంటారు, అప్రచారాన్నుబట్టి చూచినట్లయితే లోతాంం బయటపడుతుంది.

మికొలాజిక్ తనకు పోలెండు కార్మికులలో పలుకుబడి అంతగాలేకపోయినా రైతాంగంలో (మొత్తంజనాభాలో రైతాంగం నూటికి 60 వంతులు) అధికభాగం తనవైపున ఉన్నదని చెప్పుకొంటుంటాడు. ఈవిషయం గురించినేను ప్రత్యక్షంగాచూచిన విషయాలను చెబుతాను. నేనక్కడఉండగా ఒక రైతుమహాసభకు వెళ్ళాను. ఆసభలో ఉపన్యసించడానికి రైతునాయకుణ్ణని చెప్పుకొనే ఈప్రముఖుడు వేదికనెక్కాడు. రైతులుమాటాడనివ్వలేదు. అతడు దిగిపోయిందాకా తరిమికొట్టారు.

మరొక ఉదాహరణ. గతమేడేఉత్సవాలలో కమ్యూనిస్టులు జరుపుతున్నారు కాబట్టి రైతులు పాల్గొనవలదని హుకుం జారీచేశాడు. కానిపాపం! హుకుం బుట్టదాఖలైనది. రైతులు లక్షలాదిగా కార్మికులతోచేరి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇంతగొప్పగా సంయుక్తప్రదర్శనం జరగడం ఇదేమొదటిసారి. వార్సాపట్టణ జనాభా మొత్తం రెండున్నరలక్షలు. అందులో రెండులక్షలమంది ప్రజలుపాల్గొన్నారు. మికొలాజిక్ సహపాటించిన పెద్దమనుషులు. సారాబుడ్లను ఖాళీచేస్తూ బ్లాక్‌మార్కెటు సిగరెట్టుకాలుస్తూ కాఫీ క్లబ్బుల్లో మూలుగుతున్నారు.

ఇంతేగాక, మికొలాజిక్ పార్టీలోనే మునలంపుట్టింది. క్రిందటిసారి రెండుమార్లు నేషనల్‌కౌన్సిల్ సమావేశములలో ప్రధానసమస్యలమీద ఈ నాయకుడికి వ్యతిరేకంగా ఓటింగు జరిగింది. సాధారణ సభ్యులలో కొన్ని గ్రూపులకు తమపార్టీకీ, పోలిష్‌ప్రజల అగర్భశత్రువులైన ఫాసిస్టు గూండాముఠాలకూ పొత్తు నానాటికి పెరగడం ఆశ్చర్యం కలిగించింది.

భూస్వామ్యపద్ధతిలో విప్లవకరమైన మార్పులు

పోలెండులోని నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వం భూమివిధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా రైతుల దృక్పథంలో ఒక విప్లవకరమైన మార్పు వచ్చినసంగతి పోలెండులోనూ, ఇతర దేశాలలోనూ ఉన్న అభివృద్ధినిరోధక రాజకీయ వేత్తలకు అర్థంకాలేదు. ఇంతవరకు సాగిన కార్యక్రమ ఫలితంగా వచ్చిన మార్పుచూడండి యిదివరకు 6-1-24 పెద్ద కుటుంబాలకు చెందిన 40 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం 3,02,893 రైతుకుటుంబాలకు పంచిపెట్టింది.

పోలెండుజాతి చరిత్రలో నూతనశకం వెల్లివిరిసింది. మొట్టమొదటి సారిగా రైతులకు, వారికీ, వారికుటుంబాలకు, సంపదిన భూమి లభించింది. ఇప్పటిదాకా భూస్వాములకువిలాసగృహాలుగావున్నవి నేడు బిడ్డలకు పాఠశాలలు, ఆస్పత్రులలో, వ్యవసాయ కళాశాలలు బినాయి. మిల్లులూ, వండ్లతోటలూ మొదలైనవన్నీ "స్వయం సహాయయూనియన్" అని పిలువబడే కో.ఆపరేటివుసంస్థల పరమైనాయి. వీటి సభ్యత్వం ఇప్పటికప్పుడే పదిలక్షలు దాటిపోయింది ఈ యూనియన్లక్రింద వ్యవసాయ పరిశోధన భూములను నిర్మిస్తున్నారు. ట్రాక్టరు డ్రైవర్లు, మెషీన్ ఆపరేటర్, మొదలైన నౌకర్యాలన్నీ ఆయూనియన్ల తరఫునే జరుగుతుంటాయి.

అధికోత్పత్తి

కార్మికులు నడుము బిగించి నూతనోత్సాహంతో, నూతన తేజంతో పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. యుద్ధం పూర్తిఅయిన సంవత్సరకాలంలోనే సైలీషియన్ కార్మికులు యుద్ధంలో చితికిపోయిన బొగ్గుగనులను బాగుచేసి ఈ నాడు యుద్ధాత్పూర్వపు ఉత్పత్తిలో 30 వంతులకు పైగా తయారు చేస్తున్నారు.

అంటే పోలెండుయొక్క పునర్నిర్మాణానికి ముఖ్యావసరమైన బొగ్గు సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారన్నమాట. ఇంతేగాక యూరపులోని ఇతర దేశాలకు గూడా ఎగుమతి చేసే స్థితిలో ఉంది. దీని 'రూర్,' హామ్స్ట్రంగ్ బొగ్గు గనులస్థితితోనూ, బ్రిటిషు ప్రభుత్వపు దివాళాకోరుతనంతోనూ పోల్చి చూడండి!

ఇంతటి కార్యాలు సునాయాసంగా జరుగలేదు.

బొగ్గుకార్మికుల ఆదర్శాన్ని ఇతర కార్మికులుగూడ అనుసరించారు. 'పవర్' కార్మికులు వెంటనే ముందంజ వేశారు.

1948 నాటికి పూర్తిగానున్న త్రివర్ష ప్రణాళిక పోలెండుదేశాన్ని, పూర్తిగా మార్చివేయగలదు.

ఆ ప్రణాళిక లక్ష్యం చూడండి. 1938 నాటి ఉత్పత్తి నమూనాగా తీసుకొందాం 1938 లో 100 అనుకుంటే 1948 నాటికి సాధించవలసిన విజయాల జాబితా.

తలకొకటికి ఉత్పత్తి	—	215
జాతీయ ఆదాయం	—	125
భారీ పరిశ్రమలు	—	166
బొగ్గు ,,	—	220
ఉక్కు ,,	—	139

ఇది మహాగొప్ప అభివృద్ధి కాకపోవచ్చు. కాని, ప్రభుత్వం తాను చేయగలిగినదంతా చేస్తున్నదనీ, మికొలాజిక్ క్రింద పరిస్థితులు మరింత విషమిస్తాయని ప్రజలకు బాగా తెలుసు.

నేడు పోలెండులో పునర్జన్మ ప్రత్యక్షమౌతోంది. నూతన జీవితపు సువాసనలతో నిండివుంది. వీటిముందు మికొలాజిక్, గూండాగ్రూపులూ అన్నీ భస్మీభూతమైపోతాయి.

కనుకనే ఆగ్రూపులు మరింత రెచ్చికొట్టుకొంటున్నాయి. ఆ ఉన్మాదంలో సోషలిస్టు, కమ్యూనిస్టు, కర్షకపార్టీ మొదలయిన ఆతివాద ప్రజలనందరినీ హత్యగావించుతున్నారు. వీరికి తోడుగా ప్రపంచమంతటా పోలిష్ జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషప్రచారము సైస్థాయికి పోతోంది.

నేడు పోలెండు శాంతి కూటమిలో ఒకబలీయమైన ప్రజాతంత్రశక్తి యుద్ధం కోసం ఉవిళ్లూరే వారికందరికీ ప్రబల శత్రువు.

రేపు ఎన్నికల ఫలితాలు చూడండి. మికొలాజిక్ పతనంచెందుతాడన్నదిధ్రువపడుతుంది. ఆపతనం ఎన్నికలలోవారికి వ్యతిరేకంగా దుష్ప్రవర్తనవల్ల కాదు— పోలెండులో నాలుగునెల్లు గడిపిన మీద నేను చెబుతున్నాను—పోలిష్ ప్రజలే మికొలాజిక్‌ను తిరస్కరిస్తారు.

ఫ్రెంచి మంత్రివర్గ నిర్మాణం

ఫ్రెంచి ప్రధానిగా నియమింపబడిన పాల్ రెమాడియర్ తన మంత్రివర్గాన్ని నియమించాడు.

ప్రధాని—పాల్ రెమాడియర్(సోషలిస్టు)

ఉపప్రధానులు — మారిస్‌థోరే (కమ్యూనిస్టు). పీర్ టిట్‌గెన్ (కాథలిక్కుపార్టీ)

పాలసీ నిర్ణయానికి ఉపయోగపడే స్టేటు మంత్రులు — ఫెలిక్సుగూయిన్ (సోషలిస్టు). మార్సెల్ ఋస్లోర్ (ఇండిపెండెంటు కన్సర్వేటివ్), డెల్బాస్ (రాడికల్).

అంతరంగిక శాఖమంత్రి — ఎడ్వర్డు డిప్రో (సోషలిస్టు).

విదేశాంగమంత్రి — బిడాల్ట్ (కాథలిక్)

దేశరక్షణశాఖ మంత్రి — ఫ్రాంకోయ్ బిల్లో (కమ్యూనిస్టు).

కార్మికశాఖమంత్రి — అంబ్రోస్‌క్రోయ్‌జాట్ (కమ్యూనిస్టు).

వలసదేశమంత్రి—మౌటెట్(సోషలిస్టు)

పారిశ్రామిక పునర్నిర్మాణం — ఆంద్రీ ఫిలిప్ (సోషలిస్టు)

రవాణా, పబ్లిక్‌వర్క్సు — జూల్స్‌మాక్ (సోషలిస్టు).

వ్యవసాయశాఖ — హెన్రీ టాంగై (సోషలిస్టు).

ఆర్థికశాఖ — రాబర్ట్‌స్కూమన్ (కాథలిక్కు).

యుద్ధశాఖ — పాల్‌ఫ్లొరెట్ (కాథలిక్కు)

న్యాయశాఖ — ఆంద్రీమేరీ (రాడికల్)

విమానశాఖ — ఆంద్రీ మోరో పెల్ (రాడికల్).

నౌకాశాఖ — లూయీజాక్వినో (ఇండిపెండెంటు కన్సర్వేటివ్).

విద్యాశాఖ — మార్సెల్ నెగెలిన్ (సోషలిస్టు)

పారిశ్రామిక ఉత్పత్తిశాఖ — రాబర్టు లాకోస్టె (సోషలిస్టు)

ఆరోగ్య జనాభాశాఖ — జార్జిమారాని (కమ్యూనిస్టు)

దేశపునర్నిర్మాణశాఖ — ఛార్లెస్‌టిల్లాన్ (కమ్యూనిస్టు)

వ్యాపార, ఆహారశాఖ —జీన్‌లిటోర్నో (కాథలిక్కు)

కళలు, యువజన, సమాచారశాఖ—పీర్ బోర్డాన్ (రాడికల్)

రిటైర్డు సైనికులశాఖ — ఫ్రాంకోయ్ మిట్టెరాండ్ (రాడికల్)

దీనినిబట్టి కమ్యూనిస్టులకు మొత్తం అయిదు స్థానాలు. కాథలిక్కులకు అయిదు స్థానాలూ, సోషలిస్టులకు తొమ్మిదిస్థానాలూ, రాడికల్ పార్టీకి అయిదు స్థానాలూ, ఇండిపెండెంటు కన్సర్వేటివ్‌లకు రెండుస్థానాలూ ఇవ్వబడ్డాయి.

స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

(7 వ పేజీ తరువాయి)

కించడంలో, దాని విధానాలు వ్యతిరేకంగా దేశవ్యాపితమైన ప్రచారం సాగించడంలో అతివాదులు, అతివాద పార్టీలూ ఏకమై పని చేయాలని కమ్యూనిస్టుపార్టీ విజ్ఞప్తి చేస్తుంది. విప్లవోద్యమాన్ని బలపరుస్తూ దానితో కలియకపోవడం దానికి పరిహాసపరచడమే. ఒకరి నొకరు అర్థం చేసుకోవటానికి అటువంటిగా వున్న అఖిలుల తొలగించుకోవటానికి కమ్యూనిస్టుపార్టీ హృదయపూర్వకంగా వాంఛిస్తూంది.

ప్రజాపోరాటాల వెల్లువలో అంతర్యుద్ధ పిశాచిని ముంచివేస్తామని కమ్యూనిస్టుపార్టీ ఈ స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రతిజ్ఞ చేస్తుంది. సర్వశ్రేష్ఠ త్యాగాలకు సిద్ధమై పోరాటాలకు ముందంది నడుపుతాం. కాంగ్రెసువాదులలోనూ, లీగ్‌వాదులలోనూ బ్రిటిష్ ప్రణాళికలోని బూటకానికి విరుద్ధంగా ప్రచారం చేయడానికై విశాలతిరుగుబాటు చేస్తాం. అంతిమ పోరాటానికి సమైక్యతతో పోరాడాలనే సందేశాన్ని ప్రచారం చేస్తాం. సర్వస్వతంత్రమైన రాజ్యాంగసభ ఏర్పడాలి వయోజనవోటింగ్ దామాషా ప్రాతినిధ్య పద్ధతిపై రాజ్యాంగసభ ఎన్నుకోబడాలి. ఆ రాజ్యాంగసభ జాతీయ స్వయంనిర్ణయాధికారాన్ని అంగీకరించాలి. జమీందారీవిధానాన్ని రద్దుచేయాలి. ప్రజాక్షేమంకొరకై ప్రధాన పరిశ్రమలను జాతీయం చేయాలి. ఈ అభిప్రాయాలను ప్రజలలో నాటుకొనేటట్లు ప్రచారం చేయడానికై కమ్యూనిస్టుపార్టీ ఈ స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రతిజ్ఞ చేస్తూంది.

ఈవిధంగా చేయడంవలననే హిందూ-ముస్లిం ప్రజాసామాన్యం సమాన స్వాతంత్ర్యంతో ముందడుగువేగలదు. సమానంగా అభివృద్ధి పొందగలదు. ఉభయంలోనూగల ధనికవర్గాలుసృష్టించిన విభేదాలు అంతరించగలుగుతాయి.

మమ్మల్ని బలపరచాలి

ఉత్సాహవంతులైన కార్మికులు, రైతులు అభివృద్ధికాముకులైన మేధావులు అందరకూ ఈస్వాతంత్ర్యదినోత్సవంనాడు మేము చేసే విజ్ఞప్తి ఇదే. రండి. మా కమ్యూనిస్టుపార్టీలో చేరండి. మమ్మల్ని బలపరచండి. 1946 లో దేశానికి బలిష్ఠమైన వీరయోధులలో పెక్కుమంది మాపార్టీ వారే. 1946 ప్రధానము లయిన ప్రజాఉద్యమాలన్నింటినీ నడిపించడంలో మాపార్టీశాఖలన్నీ ముందునిలచి పని చేశాయి. హిందూ-ముస్లిం ఐక్యపోరాటాలను నడిపించాయి. ఫలితంగా సామ్రాజ్యవాదుల దాడులన్నీ కమ్యూనిస్టుపార్టీపైననే కేంద్రీకృతంఅయినాయి. మాపార్టీని విచ్ఛిన్నం చేయడానికై వారు నానాప్రయత్నాలు చేస్తున్నారు.

కమ్యూనిస్టుపార్టీ ఎంత బలవంతంగా వుంటే స్వాతంత్ర్యానికై అంతిమ పోరాటం అంత సన్నిహితం అవుతుంది.

1946 లో ప్రజ్వలితమైన ప్రజా పోరాటాలు వచ్చాయి మహా వీరత్వకరములైన మన కలహాలూ చెలరేగాయి. కుటిలమైన బ్రిటిష్ ప్రణాళిక ఆచరణలో తన విజృంభణం ప్రదర్శించింది - అన్నీ ఒకే కాలంలో, ఒకే సమయంలో వచ్చిపడ్డాయి.

1947 న భారత స్వాతంత్ర్యం సాధించబడుతుంది భారతదేశ శక్తులు 1946 లో ప్రత్యక్షమైన బంధనాలను తొలగించుకొని, సామ్రాజ్యవాదుల ఓడించిన ఆనాటి వీరపరిత్యాగ ధైర్య సాహసాలను ఇంకనూ ఉన్నతస్థాయికి తీసుకు పోగలుగుతారు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్ధ సం॥ చందా	12—0—0
మూడునెలలకు	6—0—0
నెలకు	2—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
అర్ధ సం॥ చందా	4—8—0
వారపత్రిక	0—3—0

బ్రిటన్ మనకీయవలసిన స్టెర్లింగ్ ఋణం పరిష్కారానికి ఇండియాలో సంప్రదింపులు

బ్రిటిష్ షావుకారులు భారతీయులకు చూపే ఎర

బ్రిటన్ నుంచి భారతదేశానికి రావలసిన స్టెర్లింగు ఋణాలనుగూర్చి ఉభయ దేశాల ప్రతినిధులు కొద్దిరోజుల్లో సంప్రదింపులు ప్రారంభించబోతున్నారు. బ్రిటన్‌నుంచి కొందరు బ్రిటిష్‌ఆర్థికనిపుణులు జనవరి 21న ఇండియాకు రాబోతున్నారు, వైనాన్సు శాఖవారు, రిజర్వుబ్యాంకు అధికారులు, వారితో చర్చలు ప్రారంభిస్తారు. ఈచర్చల ఫలితంగా భారతదేశానికి రావలసిన ఋణం పూర్తిగానూ, త్వరలోనూ లభిస్తుందా? లేక ఆటంకాలేమైనా ఉంటాయా?

నేడు బ్రిటన్‌లో భారతదేశ ఋణం రు. 1620 కోట్లవరకూ ఉంది. దీన్నే స్టెర్లింగ్ నిల్వ అని పిలుస్తున్నారు. యుద్ధకాలంలో బ్రిటన్ మన దేశంనుంచి బలవంతంగా, జరిదు చెల్లించకుండా, ఎన్నో సరకులుకొంది. ఇలా చేయడంవల్ల మన ప్రజాసామాన్యం అనేక బాధలు అనుభవించవలసి వచ్చింది ఇలా, జరీదు చెల్లించకుండా కొన్న సరుకుల విలువ రు. 1620 కోట్లు.

ఆ మొత్తాన్ని ఇప్పుడు పూర్తిగా చెల్లించవలసిందనీ. దానిని అమెరికన్ డాలర్లలోకి మారకం చేసుకొనే హక్కు యివ్వాలనీ, మన నాయకులు కోరుతున్నారు.

బ్రిటన్ - అమెరికాల కుట్ర

యుద్ధం అయిపోయాకకూడా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు యీ స్టెర్లింగ్ నిల్వలు మనకందకుండా నాటకం ఆడుతున్నారు. ఈ మొత్తాన్ని పూర్తిగాగాని, కొంతభాగంగాని, రద్దుచేయడాని కనేక ప్లానులు వేస్తున్నారు. వాటిని డాలర్లలోకి మార్చుకోనీయకుండా ఆటంకాలు కలుగజేశారు.

గత జూలైలో స్టెర్లింగ్ నిల్వలను మాపు చేయడానికి బ్రిటన్ - అమెరికాలు కలిసి ఒక కుట్ర చేశాయి. లోగడ బ్రిటన్ - అమెరికాల మధ్య జరిగిన ఆర్థిక ఒడంబడిక ప్రకారం, బ్రిటన్ ఋత్తర దేశాలకు చెల్లించవలసిన ఋణాన్ని మూడు భాగాలుగా విభజించవలసివుంది.

1. వెన్వెంటనే చెల్లించవలసిన మొత్తం.

2. కొన్నివాయిదాల ప్రకారం 1951 నుంచి చెల్లించవలసిన మొత్తం.

3. రద్దుచేయవలసిన మొత్తం.

ఏయే దేశాలకు ఋణం చెల్లించాలో, ఆయా దేశాలతో "ఆయా దేశంయొక్క పరిస్థితుల్నిబట్టి" ఒడంబడికలు చేసుకోవాలని ఉభయ ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

వెంటనే చెల్లించవలసిన మొత్తాలెన్నో, వాయిదాలమీద చెల్లించవలసినదెంతో, రద్దు చేయవలసిన దెంతో, నిర్ణయమై పోయినట్లు కూడా అమెరికన్ ప్రభుత్వ అధికారులు కార్యదర్శి ఒక సూచన చేశాడు.

భారతీయ వాంఛలకు తృణీకారం

ఏది ఎలాగున్నా, బ్రిటన్ - అమెరికా ప్రభుత్వాలమధ్య జరిగిన యీ ఒడంబడిక భారతీయుల వాంఛల తృణీకరింపబడ్డాయనే విషయం స్పష్టం. వెన్వెంటనే మనకు చెల్లించవలసిన మొత్తం ఎంతో ఉండదని ఆనాడే తెలిసిపోయింది. బిర్లా పత్రిక "ఈస్టరన్ ఎకానమిస్టు" 1946 జూలై 11 సంచికలో యిలా వ్రాసింది.

"కాబట్టి తిరిగి చెల్లించబడే మొత్తం ఎంతో ఉండదని తేలుస్తూనే ఉంది."

పైఒడంబడిక షరతుల ప్రకారం, బ్రిటన్ ఇప్పుడు ఇండియాతో సంప్రదింపులు ప్రారంభించ బోతూంది. "ఒప్పందం చేసుకున్న విషయాల"ను అమల్లో పెట్టడానికే యీ సంప్రదింపులు జరుగబోతున్నాయి ఒక్కొక్క బాటమ్ క్రిందికి ఎంతెంత మొత్తం ప్రత్యేకించాలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ప్రేమసాగర్ గుప్తా

అయితే, భారతదేశంమీద రాజకీయాధికారంగల బ్రిటన్ మన దేశానికి ఋణం చెల్లించవలసిన దేశంగనుక, ఆ మొత్తాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించివేయడానికీ, వర్తక సౌకర్యాలు కొన్ని పొందడానికీ, ప్రయత్నిస్తూంది. బ్రిటిష్ షావుకార్లకు మంచిలాభం కలిగే విధంగా పరిశ్రమలు పెట్టుబడిలో భాగస్వాములుగా ఉండడానికి కూడా ప్రయత్నిస్తున్నారు

అర్థంకాని విషయంలో ఇది స్పష్టంగా రుజువయింది. లోగడ బ్రిటన్ - అర్జంటైనా దేశాలమధ్య వర్తకపు బేరాలు జరిగినప్పుడు, అర్జంటైనాలో బ్రిటన్‌కుగల రైల్వే పెట్టుబడుల విషయం, బ్రిటన్‌కు అర్జంటైనా ఎగుమతి చేయవలసిన మాంసం విషయం, ముందుగా తేల్చి చేసే స్టెర్లింగ్ ఋణాన్ని గురించి బేరంఆడింది అసంభవమని చెప్పివేసింది.

బ్రిటిష్ పెత్తనం శాశ్వతంగా వుంచుకోడానికి యత్నం

అలాగే ఇండియాలోకూడా, ఆర్థిక వ్యవస్థపై శాశ్వతమైన పెత్తనం ఉంచుకోడానికి బ్రిటన్ ఎత్తులువేస్తూంది. భారతీయ పెట్టుబడిదారులకంటె బ్రిటిష్ పెట్టుబడిదార్లకే ఎలా ఎక్కువ ప్రాబల్యం ఉన్నదో వివరిస్తూ లోగడ ఇండియాలో బ్రిటిష్ ట్రేడ్ కమీషనర్‌గా పనిచేసిన బర్ఖ్‌ఫెన్ చెప్పాడు. అతడు 1945 మార్చిలో బ్రిటిష్ పెట్టుబడిదారుల సభలో యిలా ఉపన్యసించాడు.

"ఇండియాతో మన వర్తకసంబంధాల అవకాశం చాలా గొప్పది. దాని ప్రాధాన్యతను మనం మరచిపోకూడదు. అంతేకాదు, భారతదేశానికి కొన్ని ప్రత్యేక అవసరాలున్నాయి. అంతేకాదు, అక్కడి మార్కెట్లో మనకు ప్రాబల్యం చాలా హెచ్చుగావుంది. ఏ దేశానికీలేని వర్తక సదుపాయాలెన్నో మనకున్నాయి. వీటన్నిటికితోడు, మనము తీర్చవలసిన ఋణం భారతదేశపు ఋణం గనుక, కొన్ని ప్రత్యేక సౌకర్యాలు మనకుంటాయి. ప్రపంచంలో అన్ని దేశాలకంటె ఎక్కువభాగం మనం భారతదేశానికి అధికంగా ఎగుమతులు పంపగలుగుతాం."

యంత్రసామగ్రిని పంపే ఎత్తు

కాబట్టి, యీక్రింది షరతులకు ఇండియా ఒప్పుకుంటేనే తప్ప, బ్రిటన్ స్టెర్లింగ్ నిల్వలు మనదేశానికి స్వాధీనం చేయదని తెలుసుకోవచ్చు.

1. మొత్తం ఋణంలో చాలాభాగం కొట్టివేయాలి.

2. మిగతా సొమ్మును దీర్ఘకాల వాయిదాలమీద చెల్లించడాని కంగీకరించాలి

3. భారతదేశ పరిశ్రమలలో బ్రిటిష్ పెట్టుబడికూడా ఉండేటట్లు చూడాలి.

ఈ బ్రిటిష్ పన్నాగం నెరవేరే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. యుద్ధకాలంలో మన దేశీయ పెట్టుబడిదారులు విపరీతమైన లాభాలు సంపాదించారు. పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడానికి కావలసినంత ధనం వారివద్ద మూలుగుతోంది. ఇందుకవసరమైన యంత్ర సామాగ్రి ఎంతవచ్చినా వచ్చినట్లే నని ఉబలాట పడుతున్నారు. బ్రిటన్ ఈ అవకాశాన్ని కనిపెట్టింది. ఇండియాకు యంత్రసామాగ్రి ఎగుమతిచేసి, తన అప్పులో కొంత తీర్చాలని ప్రయత్నిస్తోంది.

బ్రిటన్-అమెరికాలమధ్య జరిగిన ఆర్థిక ఒడంబడిక ప్రకారం, బ్రిటన్‌లోవున్న స్టెర్లింగ్ నిల్వలు డాలర్లుగా మార్చుకొనే హక్కు నిరాకరింపబడింది. అందువల్ల ఇండియాకు బ్రిటనే యంత్రసామాగ్రిని పంపాలి, అమెరికా పంపడానికి వీల్లేదు. బ్రిటన్ యీ గుత్త అధికారాన్ని ఉపయోగించుకొంటుంది. తన షరతుల కంగీకరించే వరకూ యంత్ర సామాగ్రిని పంప నిరాకరిస్తోంది.

భారత పెట్టుబడిదారుల లొంగుబాటు

భారత పెట్టుబడిదారులు యీ పన్నాగానికి పూర్తిగా లొంగిపోతున్నారు. బిర్లా, టాటా, వాల్చంద్ హీరాచంద్ మొదలయిన ధనాఢ్యులు బ్రిటిష్ పెట్టుబడిదార్లతో ఇదివరకే కొన్ని ఒడంబడికలు చేసుకున్నారు. పెట్టుబడి, మార్కెటు మొదలయిన వాటిలో బ్రిటిష్ షావుకార్లకు కొంత షేరు గ్యారంటీ చేశారు.

ఎ.డి. ష్రాఫ్, కె.సి. మహేంద్ర అనేవారు భారత పెట్టుబడిదారీవర్గం తరఫున మాట్లాడుతూ, స్టెర్లింగ్ ఋణంలో కొంతభాగాన్ని వదులుకోవడం సమయోచితమైన చర్య అంటూ, బహిరంగంగా హెచ్చరిక చేశారు.

ఇండియాలో బ్రిటిష్ కోటీశ్వరులకుగల పరిశ్రమలను ప్రభుత్వం స్వాధీన చేసుకొనే విషయంలో భారత పెట్టుబడిదారీవర్గం గోల మీద పెట్టడం బలవత్తరంగా కూర్చుంది. అలా చేస్తే, బ్రిటిష్ పెట్టుబడిదారులు యంత్ర సామాగ్రి సప్లయి చేయరేమోనని, వారి భయం. కొందరు దేశీయపెట్టుబడిదారులు విదేశస్థులకు మన పెట్టుబడిలో కొంత షేరు ఉదారంగానే యివ్వాలని బహిరంగంగా ప్రకటనలు కూడ చేస్తున్నారు. ఉదాహరణకు బిర్లా ఇలా అన్నాడు.

"బ్రిటిష్ పెట్టుబడి రక్షణకు తుంటని నేను నమ్మడంలేదు. బ్రిటిష్ కంపెనీలు తమ వ్యాపారం తాము కొనసాగించుకొంటూనే ఉంటాయి."

ఈవిధంగా, భారత పెట్టుబడిదారీవర్గం తన స్వార్థంకొరకు భారత ప్రజానీకంయొక్క వాంఛలను భగ్నం చేయజూస్తోంది. ఎలాగైనా బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీపడి బేరం మాడవలసిందని తాత్కాలిక ప్రభుత్వంపై వీరు బలమైన ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ఒత్తిడికి తాత్కాలిక ప్రభుత్వసభ్యులు లొంగిపోకూడదు. ప్రజలంచే ఎన్నుకోబడిన వాయకులు ప్రజలవాంఛలు నెరవేర్చాలి

స్టెర్లింగ్ నిల్వలు దేశమంతటికీ చెందవలసిన సొమ్ము. లక్షలాది జనసామాన్యం లెక్కలేనన్ని అవస్థలుపడి ఆమొత్తం కూడబెట్టారు. బెంగాల్ కరువుకు 35 లక్షలమంది ఆహుతి అయారు. అందువల్ల, ఈ స్టెర్లింగ్ నిల్వలను తగ్గించడానికిగాని, దుర్వినియోగం చేయడానికిగాని, భారత ప్రతినిధులలో ఎవరూ ప్రయత్నించకూడదు.

తాత్కాలిక ప్రభుత్వ కర్తవ్యం

భారత తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే ఇండియాలో ఉన్న బ్రిటిష్ పరిశ్రమలను- జూట్, బొగ్గు, టీ, రబ్బరుతోటలు-స్వాధీనం చేసుకోవాలి. లండన్‌లో ఉన్న స్టెర్లింగ్ నిల్వలు పూర్తిగా మనకు దక్కకపోవచ్చు, కాని, యీ పరిశ్రమలను స్వాధీనం చేసుకుంటే బ్రిటన్ తీర్చవలసిన ఋణంలో చాలభాగం మనకు లభిస్తుంది.

వీటికి ప్రభుత్వం కొంత నామమాత్రపు ఖరీదు యిచ్చి కొనివేయాలి.

మిగతా సొమ్మును రాబట్టడానికి భారతదేశం బ్రిటన్‌పై ఆర్థిక నిర్బంధాలు (వర్తక వ్యాపారంలో) అమలుజరుపవలసి ఉంటుంది. యంత్ర సామాగ్రి పూర్తిగా మనకు లభించేటట్లు ఒత్తిడి తేవలసి యుంటుంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రను దేశీయ పెట్టుబడిదార్ల స్వార్థదృష్టిని భగ్నం చేయడానికి మార్గం ఇదొక్కటే. మనఋణం మనకు తిరిగి లభించేలా చేయడానికీ, యంత్ర పరిశ్రమలు విరివిగా స్థాపించడానికి కూడ మార్గం ఇదే.

— 'పీపుల్సుఏజ్' నుండి

జమీందారీ సమస్య

(12 వ పేజీ తరువాయి)

…నా, ఎస్టేటును ఖరీదు కొరగలదా? …ందారు ప్రభుత్వోద్యోగం చేస్తూ వున్నా "నేను చెప్పేది నిజమైతే అతడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వున్నందుకై పొందే ప్రతిఫలమంతా ఎస్టేటు ఆదాయం మాత్రమే. అంతమాత్రాన ఎస్టేటు అతని ఆస్తికాదు. మనం ఒక ఉద్యోగిని పనిచాలించుకోమని కోరితే, అతను చాలించుకొంటే? అంత మాత్రంచేత అతను తన ఉద్యోగాన్ని అమ్ముకుంటున్నాడని అర్థమా? లేదు, అదే విధంగా నేను చెప్పినదే సరియైతే, పాత రికార్డులన్నీ సత్యమే చెప్పుతూవుంటే, జమీందార్లుప్రభుత్వోద్యోగమే చేస్తున్నట్లయితే అతడు నష్టపరిహారాన్ని కోరుటకు అర్హుడు కాడు. ఒక వస్తువును అన్యాయంగా చాలా కాలం తన స్వాధీనంలో వుంచుకున్నంత మాత్రాన, ఆ వస్తువు అతని స్వంత ఆస్తియైపోదు కనీసం, పరిస్థితిని సరిగా చెప్పాలంటే, ప్రభుత్వంనష్టపరిహారమిచ్చి కొనవలసిన వస్తువుగాలేదు. అందుచేత నష్టపరిహారం యివ్వాలని చేసే వాదన సరియైన తర్కం గాదు. చారిత్రకాధారం గలదికాదు. హక్కులపై ఆధారపడినదికాదు. ఇందుగూర్చి అనవసరముగ ఆశలు పెట్టుకోవలదంటున్నారా".

(పై రిపోర్టు పేజీ నెం. 701)

ఉదాహరణ పూర్వకంగా వారు దానిని యిలా రుజువు చేశారు.

"ఆస్తులుకొల్లేవడం, పరిహారం యివ్వటం అన్న సంగతివచ్చినప్పుడు మానవులపై ఏకే షాధికారులుగల యితర దేశాలలో ఏమి జరిగిందో తెల్పుతాము. ఆ దేశాంలో చాల విధవగల అప్పులనే యజమానులు కలిగియున్నారు. వారికి బానిసలు వున్నారు. ఆ బానిసలను వారు కొంటున్నారు. అమ్ముతున్నారు. విపరీతమగు మొత్తాలను ఆ బానిసలకై వారుఖర్చుపెట్టుచున్నారు. అయినాబానిస విధానం రద్దుచేయబడింది. అప్పుడు నష్టపరిహారం చెల్లించబడిందా. ఏ చరిత్రకారుడనైనా చెప్పమనండి! నాకు తెలిసినంతవరకు అంతకుముందు సంవత్సరమే లక్షలకొలది ఖర్చుచేసి బానిసలనుకొన్నా. ఒక ఎస్టేటు కొరకే 2000 మంది బానిసలు కొనబడినా యీ బానిస విధానం రద్దుగావించబడినపుడు నష్టపరిహారం చెల్లించబడలేదు. నందర్భం వేరని మీరు చెప్పవచ్చు అదేమో మనుష్యుల అమ్మడం, ఇది భూమి విషయం అనవచ్చు. కాని చూస్తానికి కష్టమవుండి, తెలుసుకుంటానికి మొరమువుంటే, రెంటింటికి ఏమీ తేడాలేదని తెలుస్తుంది. జమీందారీ పద్ధతి కూడా బానిస పద్ధతిలాంటిదే. బానిసలుంచే ఎస్టేట్లకంటె జమీందారీ ఎస్టేట్లు ఏమీ భిన్నం కావు. రెండూ ఒకటే. రెండింటికి ఒకే న్యాయం వర్తించాలి.

"బి. కృష్ణారావు (జమీందారీ ప్రతినిధి) జమీందారును బానిస యజమానితో పోల్చడాన్ని ఆక్షేపిస్తున్నాడు.

"……….నేను యిప్పుడు చెప్పిన ఉదాహరణ అనగా బానిస యజమానికి, బానిసకూ మధ్య గల సంబంధమే. జమీందారుకూ రైతుకూ మధ్యగల సంబంధం……..ఎప్పుడైతే ఈపద్ధతి అంతా దుష్టమైపోయిందో అప్పుడే అటువంటి ఆస్తిని రద్దుచేస్తే ప్రభుత్వం ఏమీ నష్టపరిహారం యివ్వనవసరంలేదు…" (అదే రిపోర్టు: 704)

ఆనాడు కాంగ్రెసు మంత్రివర్గంలో ప్రధానమంత్రిగావున్న రాజగోపాలాచార్యులుగారు చెప్పిన మాటలు ఇవి. వీటిని యితరమంతా అంగరూ ఆమోదించారు. ఏకాంగ్రెసు శాసనసభ్యుడూ వ్యతిరేకించలేదు. కాని విచిత్రమేమిటంటే, ఈనాడు ఆ కాంగ్రెసువాదులే జమీందార్లకేవో హక్కులున్నాయంటున్నారు. జమీందార్లకు నష్టపరిహారం యివ్వాలంటున్నారు ఇది కాంగ్రెసులోవున్న మార్పా?

తీర్మానంలో జమీందారీ, యితర దళారీలు అనే ఉదహరించారు. ఈనాం పద్ధతిక్రిందకు వస్తుందా, రాదా యనే సందేహం యిందువల్ల కలుగుతోంది. లోగడ మంత్రివర్గం వెంకటసుబ్బయ్య కమిటీ, ఇప్పుడు ఎవ్వరూ దీనిని గూర్చి పట్టించుకుండా మౌనం వహించటం చూస్తేనూ, ఈనాము పద్ధతినిగూర్చి చాలా భయాలు కలుగుచున్నవి. ఈనాం పద్ధతి కూడా రద్దుచేసేదీ, లేనిదీ, తీర్మానంలో స్పష్టంగా చెప్పాలి.

వెంటనే జమీన్‌రైతులు, యీ నాం రైతులు మేల్కొనాలి. మంత్రివర్గం పట్టి తీర్మానాలతోనే సంతృప్తిపర్చ చూస్తోన్నదని గ్రహించాలి. జమీందార్లు కత్తి మీదకు రైతులపై ఉక్కుపాదముల పైదాడి చేస్తూవుండే, ఈవిద్రోహంలు వెల్లడించే తీర్మానం ఎందుకు కోరగావని ప్రభుత్వానికి చెప్పాలి. ఇందుకై వెంటనే గ్రామగ్రామాన సభలు, సమావేశాలు జరిపి, "ఎట్టి నష్టపరిహారం యీకుండా వెంటనే జమీందారీ పద్ధతిని రద్దుచేయాలి" అన్న తమకోర్కెను మంత్రివర్గానికి తెలియజేయ్యాలి. కాపీలను అసెంబ్లీ స్పీకరుకు కూడా పంపాలి. తమ తమ శాసనసభ్యులను తమ కోర్కెలను బలపరుస్తూ అనే స్త్రీలో తమ వణిన పోరాడునట్లుగా ఆందోళన చేయాలి.

సుస్వాగతము
ప్రభాత్ కూల్ డ్రింక్సు బిసెంటురోడ్ బెజవాడ
(Prabhat Cool Drinks)
అన్నికాలములలోను మధురమగు చల్లని పానీయములు (Cool Drinks) దొరకును.
బెజవాడకు 1947 సంవత్సర కానుక

ఫోను నెం. 128 టెలిగ్రాఫ్ అడ్రసు: "నాన్‌జిపేట్"
షా గణపత్ దేవరాజ్
మునిసిపల్ ఆఫీసు ఎదుట: బెజవాడ
జూట్, కాటన్, వాటర్‌ప్రూఫ్ టార్పాలిన్సు అన్ని సైజులలోనూ, ఖాళీపీపాలు కొత్త, పాత, చిన్న, పెద్ద సైజులలోనూ, పారలు, బకెట్లు, యితర రైతుపనిముట్లు తయారుచు పీపారేకులున్నూ నీళ్ళు నిల్వయుంచుటకు పీపాలు, సగంపీపాలు
సరసమగు ధరలకు దొరకును
"ఎవర్‌షార్ప్" అమెరికన్ ఫౌంటెన్ కలాలకు వేచియుండుడు.

వార్లీ ప్రజాపోరాటాన్ని తుపాకులు ఆపలేవు

పీడిత రైతువర్గంపై

మిలిటరీప్రయోగం కాంగ్రెసుకుతగదని జోషి

ఈ మధ్యనే బొంబాయి రాష్ట్రంలో పోలీసు శాఖా మంత్రి యైన మొరార్జీ దేశాయి వార్లీ ఆదివాసు లుండే ప్రదేశంలో శాంతి నెలకొల్పాము అంటూ పత్రికా ప్రతినిధులతో సెలవిచ్చాడు. వార్లీలలో నూటికి 90 మంది పూర్వం లాగే శాంతంగా తమ జీవితాలు గడుపుకోడానికి ఉత్సాహపడుతూనే వున్నా, కల్లోల కారకుల భయంపూర్తిగా తొలగలేదన్నారు. వారికి బొంబాయి లోని ప్రజాప్రభుత్వం యెడ విశ్వాసం కూడా అచంచలంగానే వుంది అన్నారు.

ప్రజాప్రభుత్వం యెడ ప్రజలకు విశ్వాసం వుంది అంటే హర్షించదగిన విషయమే. కాని, ప్రజాప్రభుత్వాధికారులకువారిమీద యేమాత్రం విశ్వాసంలేదనే విషయం డిసెంబరు 29 వ తేదీన జరిగిన ఆదివాసులసభలో బొంబాయిప్రధాని బి. జి. ఖేర్, ఆదివాసి మండలి అధ్యక్షతకు రాజీనామా నివ్వడంలోనే వ్యక్తం అవుతూంది.

నూటికి 90మంది పూర్వం మాదిరిగా జీవితం గడపదలచు కొన్నారని పోలీసు శాఖామంత్రి సగర్వంగా చెప్పుకొన్న ఆ అపూర్వ జీవితం ఎల్లాంటిది? కేవలం బానిస జీవితం.

మొరార్జీగారి హయాములో వారు గడప బోయే జీవితం ఏలావుందో సిమింగ్టన్ అనే ఐ. సి. యస్. ఆఫీసరు ఒకడు వ్రాసాడు వినండి.

"ఈ ఆదివాసులు చేసే పనీ, గడిపే జీవితమూ దుర్భరం. వారివిషయంలో జరుగుతున్న అన్యాయాలు ప్రభుత్వానికే ఒకసచ్చు.

"ఉండ' పద్ధతిని పోడుకొట్టి వ్యవసాయం చేసే రైతులంతా భూస్వాములు [illegible] వారి పనులలోకి వెళ్ళవలసిందే.

"వెళ్ళడానికి ఐద్దకించారా చావగొట్టేవారు. ఇవి మామూలు నిత్య ఘటనలు. భూస్వాముల మనుష్యులే ఈ పని చేస్తారు. చెట్లకుకట్టి బాదుతూవుంటే కొంతమంది చచ్చిపోవటం గూడా [illegible] విన్నాను.

"వెట్టికి ఇన్ని రోజులని నియమం లేదు. భూస్వామికి అవసరమైనన్ని రోజులూ చేయవలసిందే.

"అభూస్వామే ఫారెస్టు కంట్రాక్టరు అయ్యాడా, తనరైతులచేత వెట్టికి అడవి కొట్టించుకుంటాడు. ఈ వెట్టి కాలంలో వారు ఒకవేళ ఏమన్నా ఇచ్చినా రోజుకు [illegible] అణా మించి వుండదు.

"ఆ భూస్వాములు తమ కున్న అధికారాన్ని ఉపయోగించుకోవడంలో వెనకముందులు ఆలోచించరు. చివరకు ఆదివాసుల భార్యలను, బిడ్డలను తమ కామతృష్ణ తీర్చుకోనేటందుకు వినియోగించుకోవటం పరిపాటి.

"తమ కున్న బాధలు చెప్పుకుంటే భూస్వామి చెవినిపడిపోతాయేమో, వాళ్లు చంపేస్తారేమో ననే భయంతో నోరు కూడావిప్పరు."

ఇదీ మొరార్జీ దేశాయి వార్లీలను శాంతపరచి ప్రసాదించే సుఖమయ జీవితం. వారిని సుఖంగా పైన చెప్పిన మాదిరిగా జీవితం గడపకుండా కల్లోలాలు కలిగించడమే ప్రధానమైన పనిగా పెట్టుకొన్న కమ్యూనిస్టులు రెచ్చగొట్టారంటు పి.వి. గాడ్గిల్ చెప్పినట్లు "దయాదాక్షిణ్యాలు లేని 'కమ్యూనిస్టు కిరాతకులు' కొద్ది కాలంలో వాళ్ళల్లో అద్భుతమైన చైతన్యం కలిగించారు. దయా సముద్రులైన గాంధీవాదులు చేయలేని పనిని సాధించారు.

"తమ్ము [illegible] పరాయివాడు బలవంతంగా [illegible] ముందు చెరుస్తున్నా చెయ్యెత్తి [illegible] పయస్థులైన వార్లీలు నేడు తమపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎదిరించగలుగుతున్నారు."

ప్రజాప్రభుత్వం కాలంలో పెళ్ళాన్ని పరాయివాడు చెరుస్తూంటే ఎదురుతిరిగే చైతన్యం కలిగించడం ఎంత తప్పు? ఎంత తప్పు? పాపం శమించుగాక!

ఇల్లాంటి దుర్మార్గాలను బొడిగట్టడం చేత ప్రజామంత్రుల హయాములో ఈ నాటివరకు 60 మంది వార్లీలు కేసు లేకుండానే డిటైన్ చేయబడ్డారు. 150 మందిమీద కేసులు నడుస్తున్నాయి. ఇంకా సూమగురిపై వారంట్లు వున్నాయి.

పదిహేను రోజుల ఈమధ్యలో రెండు చోట్ల వార్లీలమీద పోలీసులు కాల్పులు కాల్చారు. నానిల్లీ వద్ద జరిగిన కాల్పులలో నలుగురు చచ్చిపోయారు. 18మంది గాయపడ్డారు. రోస్బాద్ కాల్పులలో ఇద్దరు చచ్చిపోయారు 100 మంది గాయపడ్డారు.

గ్రామాలన్నింటా సాయుధ పోలీసులు, మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ శాంతి భద్రతలను కపాడుతున్నారు. శాంతికి వారు ఇస్తూన్న రక్షణకు తాళలేక వార్లీలు వూళ్ళువిడిచి అడవుల్లోకి పారిపోయారు.

పోలీసుల బలం చూచుకొని షావుకార్లు తమదాడిని విజృంభింప చేసారు.

వాకీ అనే గ్రామాన్ని వారిగూండాలు పూర్తిగా నేలమట్టం చేశారు. వాన్గాన్ అనే గ్రామంలో చాలమందిని కొట్టి చంపారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దోస్డాన్ అనేచోట ఒక వార్లీ కుర్రవాని కన్ను గూడ్లోనుండి పడిపోయింది.

ఈదౌర్జన్యాలని ధిక్కరిస్తూ పోరాడుతున్నారు వార్లీలు.

కాని, వారిమీద ప్రజామంత్రుల మను కునే బొంబాయి మంత్రులు విరుచుకు పడ్డారు. బొంబాయి ప్రధాని తమకు చేస్తున్న సేవకు, అభినందించి,డిసెంబరు 29 న మసావన్లోని స్థానిక షావుకారులు 5,185 రూపాయల పర్సును బహూమతిగా యిచ్చారు.

కాని, వార్లీలు ఏకాకులుకారు. కాంగ్రెస్వాదులు, కాంగ్రెస్ సోషలిస్టులు, ఏ పార్టీకీ చెందనివారు, కమ్యూనిస్టులు గూడ కలిసి పనిచేస్తూన్న బొంబాయి సివిల్ లిబర్టీస్ యూనియను వార్లీలపై జరుగుతూన్న దురంతాలను ఏకగ్రీవంగా ఖండించింది.

కమ్యూనిస్టులంటే తీవ్ర వ్యతిరేకత చూపే పత్రికలుకూడా ప్రతి ఒక్కటీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వ్యాసాలు వ్రాసాయి. కమ్యూనిస్టులపై గూండా చట్టంప్రయోగించడాన్ని నిరసిస్తూ 'చిత్ర' ఇల్లా వ్రాసింది. "అల్లర్లు రేపుతున్నారనే పేరున అయిదారుగురు కమ్యూనిస్టులను తరిమివేస్తూన్న ప్రభుత్వోద్యోగులు ఆదివాసుల రక్తం పీల్చి జలగలవలె తెగబలిసిన జమిందారుల్లో ఒక్కడినీ ముట్టుకోలేకపోవడం ఆశ్చర్యం."

వార్లీల నణచడానికై బ్రిటిష్ మిలటరీ

కామ్రేడ్ పి. సి. జోషి ఖండన

వార్లీలపై మిలటరీ నుపయోగించడాన్ని ఖండిస్తూ అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషి ఈదిగువ ప్రకటన చేస్తున్నారు.

"ప్రజా మంత్రుల హయాములో మొట్టమొదటి మారు మిలటరీని పిలిపించారు. ఈ మిలటరీ సహాయం కోరినది మతకలహాలను అణచేందుకు కాదు. బాగాఅణచి వేయబడుతూన్న ఒకరైతువర్గం సాగిస్తూన్న న్యాయమైన పోరాటాన్ని అణచివేయడానికై వీరిని పిలిపించారు.

"పెట్టుబడిదారీ వర్గాల కెదురుగా బయలుదేరిన ప్రతి ప్రజా వుద్యమాన్నీ అణచివేసేటందుకై సామ్రాజ్యవాదులు అధికారుల్నీ, సైన్యాల్నీ ఆయుధాలుగా వుపయోగించడం మామూలు. ప్రజా మంత్రివర్గం కూడా అదేమార్గం తొక్కడం కాంగ్రెసుకే తలవొంపులు. ఏప్రజా ఉద్యమమూ సాగించడమే అసంభవం అవుతుంది.

"ఈ నిర్బంధవిధానాన్ని జాతీయతగల నాయకులూ, సివిల్లిబర్టీస్ యూనియను వారు కూడా తీవ్రంగా నిరసించారు. కాని వట్టి నిరసన లాభంలేదు. పరిస్థితులు చాలా తీవ్రంగా వున్నాయి.

కాంగ్రెసువాదులు, స్వాతంత్ర్యకాముకులయిన ప్రజలు వెంటనే సైన్యాలను వెనక్కు పిలిపించివేసేటట్లు మంత్రి వర్గం మీద వొత్తిడి తీసుకురావాలి. అంతేకాదు, షావుకార్ల, పోలీసు దుశ్చర్యలకు పాలవుతూన్న వార్లీరైతుల బాధలను తప్పించేటట్లు చేయించాలి.

"సైన్యాలనుతాత్కాలికంగా అదగ్గరలోనే వున్న కల్యాణ్కు మార్చాలి. కాని, ఏ సమయంలోనైనా వారిని మరల గ్రామాలపైకి పంపవచ్చు. కావున మనకు ప్రభుత్వం నుండి ఆవిధంగా పంపించమనే హామీ కావాలి.

"ఆ ప్రదేశంలో శాంతి నెలకొల్పడానికై ప్రభుత్వానికి తోడ్పడతామని కిసాన్ సభ తెలియపరచింది. మంత్రి వర్గం ఆ సహాయం తీసుకొని, రక్తం ప్రవహింపచేసే తమ ప్రస్తుత విధానాన్ని అంతం పొందించాలి."

భూమిపై హక్కులేని జమీందార్లకు నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదు

— మాజీ ప్రధాని శ్రీ రాజాజీ

మరి ఇప్పటి మంత్రులు నష్టపరిహారం యివ్వాలంటూ కాలయాపన దేనికో?

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి [illegible] ప్రసాదరావుగారు ఇలా వ్రాస్తున్నారు.

'జమీందారీ పద్ధతిని నష్టపరిహారం ఇస్తూ రద్దుచేయు విధానమునకు అసెంబ్లీ అంగీకరిస్తున్నది.' అనే ఒక తీర్మానాన్ని రెవిన్యూ మంత్రి శాసనసభలో ప్రతిపాదించబోవుచున్నట్లు ప్రకటింపబడినది. రైతాంగం ఏమి భయపడుచున్నదో అదే జరుగుచున్నది. ఒకమూల జమీందార్లు రైతులను వేధించుకుంటూ ఎన్నోటిన్నిటినీ సర్వనాశనం చేస్తుంటే కేవలం తీర్మానాలలో కాలం గడుపుతూ, జమీందారీ పద్ధతిని రద్దుచేయడాన్ని ప్రభుత్వము వాయిదావేస్తున్నది ఇటు జమీందార్లకు మరింత వూపును ఇవ్వటంలేదా? మరింత విజృంభించి తమ అక్రమాలను సాగించుకొనుటకు అవకాశం ఇవ్వటంగాదా? వెంటనే జమీందారీ పద్ధతిని రద్దుగావిస్తానికై మంత్రి వర్గానికి ఎందుకు అవకాశంలేకపోయిందో, వ్యవధి లేకపోయిందో, దురూహ్యంగావుంది. నీళ్ళముపై నీళ్ళమును తీవిరాడకుండా ప్రవేశపెట్టుచున్న మంత్రివర్గం జమీందారీ పద్ధతిని రద్దుగావిస్తానికై ఇంతవ్యవధి ఎందుకు తీసుకుంటున్నదో, ఇప్పటికైనా, ఒక పవిత్రోద్దేశాన్ని మాత్రం వల్లెవేస్తూ, క్రియలో శూన్యముగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో తెలియుటంలేదు.

పైగా జమీందారీ హక్కులను ప్రభుత్వం సంపాదించుటకై జమీందార్లకు నష్టపరిహారము యివ్వాలట. జమీందార్లకున్న హక్కులేమీ లేవనీ వారికినష్టపరిహారం ఇవ్వనక్కరలేదనీ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం తీవ్రఆందోళనను గావిస్తూవున్నది. మంత్రివర్గమునకు తెలియచేయటం కూడా జరిగింది. అయినా నష్టపరిహారాన్ని ఇచ్చితీరుతామనటంఎందుకో, అందుకు కారణాలేమిటో తెలియకుండావుంది.

ఈనాడు నష్టపరిహారం యివ్వాలనే కాంగ్రెసునాయకులూ, మంత్రులే, లోగడ జమీందార్లకెట్టి హక్కులూ లేవనీ, వారికి నష్టపరిహారం యివ్వనక్కరలేదనీ శాసనసభలో ఘోషపెట్టారు. వారి రిపోర్టులను ఉపన్యాసాలను ఒక్క పర్యాయం తిరగవేస్తే ఇది కనపడుతుంది. వారు యీనాడు యీ విషయాలను మర్చిపోవచ్చునేమోగాని ఆ వుపన్యాసాలవల్ల ఆశాపూరితులైన రైతాంగం మర్చిపోలేదు. రైతాంగమునకు లీగల్ పాయింట్లు తెలియకపోయినా గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి ఎక్కువ. లోగడ కాంగ్రెసు మంత్రులు చెప్పినదే ఒక్క పర్యాయం గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రెవెన్యూ మంత్రిగావుండి, ప్రకాశం కమిటీ రిపోర్టును ప్రతిపాదించిన ప్రకాశంపంతులుగారు మాట్లాడుతూ—

'అటవీభూములు రైతులవే'

"అడవులనుగురించికూడా మేము విచారణజరిపాము.అటవీభూములుకూడా రైతులవేనని నిర్ణయానికి వచ్చాము ..... రైతులే భూమికిస్వంతదారులనే నిర్ణయానికివచ్చాము. వారే జలాధారములకుకూడా స్వంతదార్లుఅనీ, నీటినితీసికొనుటకూ,వాటినిఉపయోగించుటకూ పూర్తిగా అనుభవించుటకూ హక్కు కల్గివున్నారనీ కూడా నిర్ణయించాము. ఈ సూచన లన్నింటినీ మేము సూచించిన బిల్లులో ప్రతిపాదించము. అవి జమీందార్లకు వ్యతిరేకంగానే వున్నవికావి, అవి మా విచారణ ఫలితాలు...."

(అసెంబ్లీ చర్చలరిపోర్టువాల్యూం 9. నం. 5. పేజి 397)

జమీందార్ల కేహో హక్కులున్నవనీ, వాటిని ప్రభుత్వం కొనటకై నష్టపరిహారం చెల్లించాలనీ, యీనాడు రెవిన్యూమంత్రి చెప్పటం, పూర్వపు రెవిన్యూమంత్రి పాంనికి వ్యతిరేకంగాదా? అప్పుడు ప్రకాశంగారికి కనిపించని హక్కులునేడు కళ గారికి కనిపించినవా?

"నష్టపరిహారాన్ని కోరుటకు జమీందార్లకు హక్కులేదు"

ఆనాడు ప్రధానమంత్రిగావున్న రాజగోపాలాచార్యులుగారు ప్రకాశంకమిటీ రిపోర్టుపై ఒక మహోపన్యాసం గావించారు. జమీందారీ వాదనలన్నింటినీ చించి చెండాడారు. జమీందార్లకు ఎస్టేటుపై హక్కులేమీ లేవనీ, వారు నష్టపరిహారం కోరుటకు అర్హతగాని, హక్కుగాని లేవనీ, ఖండాపతంగా చెప్పారు.

భూమిపై జమీందార్లకు ఎట్టి స్వంతహక్కూ లేదని ఖండితంగా చెప్పుతున్నాను. జమీందారు ఓడిపోయిన సంస్థానాధీశుని సంతతివారు కానీయండి లేక ఈస్టిండియా కంపెనీకి తన అంగ, అర్థబలంతో సహాయపడిన తిరుగుబాటుదారుని గానీయండి. అతడికి సన్నదు ఇచ్చినా భూమిపై హక్కు లేదు. ప్రతిజమీందారూ లేచి, తనకు కంపెనీ ప్రభుత్వం సన్నదు ఇచ్చిందని చెప్పుతున్నాను. ఆ సన్నదు బలంమీదనే అతడికి ఎట్టి హక్కూ లేదని చెప్పుచున్నాను. కంపెనీ ప్రభుత్వానికి భూమిపై ఎట్టి హక్కూలేదు. అట్టి సందర్భంలో తమకు లేని హక్కును ఇతరులకు దానంచేయ వీల్లేదని ఏ జడ్జీ అయినా చెప్పుతాడు. కంపెనీ ప్రభుత్వానికి ఒక్క అంగుళము భూమికూడా లేదు. అటువంటప్పుడు జమీందార్లకు ఎలాధారదత్తం చేయగలదు? .... ఏనాడూ, ఏ ప్రభుత్వమూ భూమిపై స్వంతహక్కులు కల్గివుండటానికి ప్రయత్నించలేదు. అందుచే సన్నదులుగలవారి పూర్వీకులకు భూమిపై హక్కులులేవు. అందుచే తనకూలేవు"

(అసెంబ్లీచర్చల రిపోర్టు వాల్యూం 9 నం. 9. పేజీ 686)

"ఒక వస్తువు అన్యాయంగా స్వాధీనంలో వున్నంత మాత్రాన అది స్వంతఆస్తికానేరదు"

వారింకా ఇట్లాచెప్పారు.

"జమీందారుఎస్టేటుపై శిస్తు కోరగలడా? తాను కేవలం ప్రభుత్వోద్యోగమే చేస్తూ

(మిగతా 11 వ పేజీలో)

సుప్రసిద్ధమైన వెస్టెండు, ఫేవరుల్యూబా, రికార్డు, లేడీస్మిత్ మొదలైన అన్నిరకముల గడియారములు కంట్రోలు ధరలకు దొరుకును.

ఎంపైర్ వాచ్ కంపెనీ (REGD.)

పార్కురోడ్ : : బెజవాడ

అన్నిరకముల గడియారములు గ్యారంటీగా రిపేరుచేసి సకాలములో యివ్వబడును.

[illegible]ajagopalarao at the Prajasakti press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Ra[illegible]

END OF ISSUE